Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 6, no. 15

(Apr. 11, 1945)

బెజవాడ, 1945

Record no. 683

Prajāśakti

Vol. 6, no. 15

(Apr. 11, 1945)

Bejavāḍa, 1945

Record no. 683

Regd. No M. 4486 0-2-0

ప్రజాశక్తి

సంపుటి 6 బుధవారం 11-4-45 సంచిక 15

రైతుమహాసభ శంఖారావం ★ మూలమూలల మారుమ్రోగుతోంది

యావదాంధ్ర దేశంలోను, సాటిజిల్లాలన్నీ బ్రహ్మాండమైన సభలు జరుపుకొన్నాయి–ఇదేమన్యాయం మనజిల్లాలో ఏర్పరచిన రాష్ట్రమహాసభను నిషేధించడం! అని బాధపడింది గుంటూరుజిల్లా రైతాంగం. రైతు సంఘం గత రెండు సంవత్సరాలుగ సాధించిన విజయాలన్నీ ఎత్తిచూపాం. ప్రభుత్వం చెప్పినకారణాలు సాకులుమాత్రమని రుజువు చేశాం. రాష్ట్రసభ నిషేధం మాత్రం రద్దు చేయలేదు. ప్రతిష్ట పెనుభూతంపట్టి బాధపడుతున్న మద్రాసు ప్రభుత్వం. కాని గుంటూరుజిల్లా రైతు మహాసభకు అనుమతి సాధించాం.

మరల జిల్లా ఆహ్వానసంఘ మేర్పాటయింది. దశాదశా కార్యరంగంలో కురికారు రైతుసేవకు లంతా. గ్రామ గ్రామాన తిరిగిబహిరంగ సభలు. మేగఫోనుల్లో, వద్దనుకున్నవారిని గూడ విడిచిపెట్టకుండా వినపడే మహాసభ వార్తలు. ఏగోడపైన చూచినా మహాసభ ప్రకటనలే. మహాసభ ప్రభావం వద్ద ప్రతి ఇంటి ముందు ప్రచారపుముగ్గులే. రాష్ట్రరైతుమహాసభకై జిల్లాలో మార్చినుండి మకాంవేసిన కామ్రేడ్స్ కడియాల, యమ్. బి., ముక్కామల, నాళిలాల, శివయ్యలు జిల్లా రైతునాయకులతోగలసి వివిధ తాలూకాల్లో విరివిగా ప్రచారం చేశారు. జిల్లా అంతటా యాభై అరవై బహిరంగసభలు. నాజరుదళం బుర్రకథల్తో వేంచేసి రైతాంగానికి వెళ్లాయి మన మహాసభ నినాదాలు. పాపం! పోటీసంఘాలవాళ్ల చెవుల్లో పలుగుపోట్లయి పొడుస్తున్నాయి.

సభాప్రదేశం

తెనాలి రైలుస్టేషనుకు కనుచూపుమేరలో కనిపిస్తుంది. ఇటు రైలురోడ్డు, అటు తెనాలి గుంటూరు మెయిన్‌రోడ్డు. వచ్చి పొయ్యే రైళ్ళమంది, బస్సులమంది జనం వింతగబడి చూస్తున్నారు. బ్రహ్మాండంగా, పది ఎకరాలను చుట్టివేస్తున్న పందిళ్ళు. పాకలు ఎవరిని పిలబెట్టి చూచిపొమ్మని కానించవు! అరుణ జ్యోతుల్లా ఆకలుగొల్పుతూ ఆకసవీధుల్లో ఎగిరే ఎర్రజెండాలకు విప్లవ శాల్యూట్ చేస్తున్నారు స్పెషల్ రైళ్ళలో అటు యిటు పోతున్న పోల్జర్లు కొందరు. ప్రక్కనే ఒక చిన్న మునిఆశ్రమం. తక్కని తోట. చల్లని మంచినీళ్ల బావి. పేరు కైవల్యాశ్రమం. అధిపతి బ్రహ్మానంద బాలయోగి. కామ్రేడ్ గోపాలరావు, నేను వెళ్లి సభ యేర్పాటుచేయబోతున్నామని చెప్పాం. ఆయన సంతోషం అంతా యింతాగాదు: "గత బెజవాడ మహాసభ చూచాను. కమ్యూనిస్టులయిన మీరు చేస్తున్న ప్రజాసేవకు నా అభివందనాలు." అంటూ రూ 10 లు పార్టీ విరాళమిచ్చారు. అంతటితో వూరుకున్నారా? "రైతుమహాసభకువచ్చే నాయకులంతా ఆ నాల్గురోజులు నా అతిధులు. అందుకు మీరు అంగీకరించాలి!" అన్నారాయన.

వందలకొలది వలంటీర్లు "రైతునగరాన్ని" వడివడిగా నిర్మిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన డైనమోతో విశాలమైన లైటింగు ఏర్పాట్లు. [illegible] బండ్లువిడుచుకొనే ఒక చిన్న మామిడితోపు. రాత్రింబవళ్లూరణగొణధ్వనితో మ్రోగిపోతోందా 'రైతునగర్'. ఉపన్యాసాలు. రైతు సమస్యలు మాత్రమే మంచినీళ్ళప్రాయమను కొన్న మనముక్కామల ఇంజనీయరింగులో గూడ తీసిపోలా! రైతునగర నిర్మాణానికంతా ఆయనే ఛీఫ్ ఇంజనీయర్. ఆరిందలాగా ప్లాను వేస్తున్నాడు.

ప్రదర్శనాలు

నాజీమూకల్ని వెన్నాడి తరుముతూ, చుట్టుముట్టి నాశనం చేస్తున్న సోవియట్ వీరుల వీరవనితల చిత్రాలు; స్వాతంత్ర్య పోరాటముకో ఆరితేరిన భారత జాతీయ నాయకులు విజ్ఞానవేత్తల, కళారాధకుల ఫొటోలు తయారవుతున్నాయి. కామ్రేడ్ దాసరి వీరయ్యగారి దళం నెల రోజులనుండి ఇదే కార్యక్రమంపై పనిచేస్తున్నది. ప్రజా వైద్యశాల స్థాపకుడు కామ్రేడ్ రాజారావు తన వైజ్ఞానిక ప్రదర్శనాలతోపాటు వైద్యప్రదర్శన కార్యక్రమం చురుకుగా సాగించుతున్నారు. సుప్రసిద్ధ కోరూరి ఫలపరిశోధనాశాఖవారు వివిధ పండ్లరస ప్రదర్శనం చేస్తామన్నారు. రకరకాల రంగుల చేపలు, వాటినూనె, ఎరువులు వగైరాను పిషరీడిపార్టుమెంటు ప్రదర్శించుచున్నది. వ్యవసాయ వస్తుప్రదర్శనం. పశుప్రదర్శనం మరింత ప్రాముఖ్యత వహిస్తాయి. జిల్లాలోని పేరెన్నికగల పశువులన్నీ మహాసభ ప్రదర్శనానికి తోలుకురా నుత్సాహపడు తున్నారు రైతులంతా. శిరిపురం దావరాల వీరయ్యగారు నరసింహారావుగారు ప్రసిద్ధి కెక్కిన తమ పందెపుయెడ్లను తెస్తామని వాగ్దానం చేశారు. రైతులు ఎకరాలమ్మి మితాయిమేపి పేపే బండలాగుడు పందేలుకాదు. పశుప్రదర్శనాల ప్రయోజనం, పగడ్ (మిగతా 11 వ పేజీలో)



మహాసభ ప్రారంభకులు — పి. సి. జోషి

ఠాకూర్ చంద్రసింగ్

రైతుమహాసభకు వస్తున్నారు

1930 వ సంవత్సరం ప్రారంభదినాలు. స్వాతంత్ర్య యుద్ధజ్వాలలు భారతదేశంలో నాలుగు మూలలా రగులు కుంటున్నాయి. గాంధీజీ నాయకత్వం క్రింద భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యతత్వాన్ని ధిక్కరించింది. ఉప్పుసత్యాగ్రహం వురకలెత్తుతూ సాగుతూన్న రోజులవి.

ఈ స్వాతంత్ర్యసమరం సరిహద్దురాష్ట్రాన్ని కూడా ఉత్తేజపర్చింది. పఠానువీరులు తమ మాతృదేశభక్తినీ, సాంప్రదాయసిద్ధమైన పరాక్రమాన్నీ రుజువు చేసుకుంటున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం కంగారెత్తింది. భారతీయులలోని మత విభేదాలపైనీ, అనైక్యతపైనీ ఆధారపడదల్చుకుంది. త్వరత్వరగా హిందూ సైన్యాల్ని పెషావరుపట్టణానికి పంపించింది. ఈ హిందూ సైనికులు మహమ్మదీయులైన పఠానుల్ని నిర్దాక్షిణ్యంగా అణచివేస్తారని ఆశపడింది. చీలికలు కలిగించి, పరిపాలన సాగించే తన కుతంత్రం ఫలించక తప్పదని నమ్మింది.

"ఈ ముస్లింలు హిందువుల్ని నానాయిబ్బందుల పాలుజేస్తున్నారు. హిందువుల్ని హిందువులు రక్షించుకోడం కోసం యీ ముస్లింలను కాల్చిచంపండి." అని ఉపన్యాసం యిచ్చేడు గర్వాల్ సైనికులకు బ్రిటిష్ సేనానాయకుడు.

ఈ సామ్రాజ్యవాద కుతంత్రాన్నంతట్నీ ఠాకూర్ చంద్రసింగ్ విన్నాడు. చంద్రసింగ్ అంటే గర్వాల్ వీరులకు అపరిమితమైన భక్తి విశ్వాసాలు. హిందూ - ముస్లిం విభేదాలను రెచ్చగొట్టి బ్రిటిష్ సామ్రాజ్యవాదు లెలాగ స్వాతంత్ర్యోద్యమాన్ని అణచివెయ్య దల్చుకున్నారో వారికి నచ్చజెప్పేడు చంద్రసింగ్. 23 ఏప్రిల్ 1930. నిరాయుధులైన పఠాను స్త్రీ పురుషుల్ని సైనికులు చుట్టుముట్టేరు. గుండ్లను కక్కడానికి సిద్ధంగా మంచున్నాయి, మరతుపాకులు. బ్రిటిష్ సైనికులు అమాయక ప్రజలపై లాఠీలు వదిపేరు. చాలమంది బలి అయ్యేరు. పఠాను ప్రజలలో హాహాకారాలు మిన్నుముట్టేయి.

ఈ ప్రజలమీద తుపాకులు కాల్చమని గొంతుక చించుకొని అరుస్తూ, గర్వాల్ సైనికుల్ని ఆజ్ఞాపించేడు బ్రిటిష్ సేనాని.

"కాల్చకండి, కాల్చకండి." అంటూ మెరపులాగ యోధుడు చంద్రసింగ్ ప్రత్యక్షమయ్యేడు.

బ్రిటిష్ సేనాని వీళ్ల నములుతూ నుంచున్నాడు. ప్రజలు ఆశ్చర్యంతోను. గౌరవంతోనూ చంద్రసింగ్‌ను చూస్తున్నారు.

తరవాత చాలకాలం సైనికవిచారణ జరిగింది. అరవై ఏడుగురు గర్వాల్ సైనికులకు కఠినశిక్షలు విధింపబడ్డాయి. అమాయక ప్రజల్ని చంపవద్దని చెప్పిన పాపానికి చంద్రసింగ్‌కు ఉరిశిక్ష విధించబడింది. తన సోదరుల ప్రాణాలు రక్షించి తన ప్రాణం అర్పించగల భాగ్యం కలిగినందుకు గర్వాల్ యోధుడు ధన్యుణ్ణి అయ్యానమకున్నాడు.

ఈ స్వాతంత్ర్యయోధుని ప్రాణాలు కాపాడుకొనేందుకు దేశమంతటా బ్రహ్మాండమైన ఉద్యమం సాగింది. ప్రజల ఐక్యవాంఛను ప్రభుత్వం నిరాకరించలేక పోయింది. ఉరిశిక్ష ద్వీపాంతరవాస శిక్షగా తగ్గించింది.

జైలులో పదిహేను సంవత్సరాల ఘోరయాతనను అనుభవించి యీ భారతయోధుడు యీ మధ్యనే విడుదలైనాడు.

సంకుచిత మతాభిమానానికి లోనుగాక, తన సోదర ప్రజలైన పఠాన్ ముస్లింల ప్రాణాలకు తన ప్రాణాన్ని ఒడ్డిన ఐక్యభారతదేశపతాకం ఠాకూర్ చంద్రసింగ్.

స్వాతంత్ర్యోద్యమాన్ని నిర్మించిన ఆంధ్ర కర్షకులను అభినందించడానికి గుంటూరు జిల్లా రైతుమహాసభకు యీ విప్లవవీరుడు వస్తున్నారు.

ప్రజలువేలకొలదిగావచ్చి ఈ స్వాతంత్ర్య యోధుని సందేశం వినాలని కోరుతున్నాం.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

★ సంపాదకీయం

అమరజీవుల్ని ఆరాధించుదాం!

ఇరవై ఆరు సంవత్సరాలనాటి గాధ. జలియన్‌వాలా బాగ్. ఏప్రిల్ 13 వ తేదీ (1919). వందలాది భారత స్వాతంత్ర్య యోధులు బ్రిటిష్ మరఫిరంగుల యెదుట ధైర్యంగా ప్రాణాలర్పించి, అమరజీవులయారు.

వారిలో హిందువులున్నారు; ముసల్మాను లున్నారు. సిక్కులున్నారు. అమాయక స్త్రీలున్నారు; నోరెరుగని పసిపాపలున్నారు.

వీరంతా తుపాకి గుండ్లకు ఎర అయారు. ఎందువల్ల?

తమ మాతృదేశాన్ని గాఢంగా ప్రేమించినందుకు; స్వాతంత్ర్య లక్ష్మిని భక్తితో పూజించినందుకు; స్వరాజ్య సాధనకై దీక్షను గైకొన్నందుకు;

ఆనాటి వీరగాధ మనందరికీ "జాతీయవారం" లో జ్ఞాపకం రాకమానదు.

వారి అపూర్వత్యాగాన్ని మన దృష్టిపథంనుంచి తుడిచి వేయడానికి నిరంకుశాధికారులు ఎన్నో చేశారు. కాని, వారి ఆశలు అడియాసలయాయి. జలియన్‌వాలా బాగ్ వీరులు భారత ప్రజాపీఠంయొక్క హృదయపీఠంలో శాశ్వత స్థాన మలంకరించారు. స్వాతంత్ర్య సంపాదనకై అసువు లర్పించిన భారతపుత్రరత్నాలుగా మనం వారిని పూజిస్తున్నాం.

వారి త్యాగంవల్ల ప్రతి భారతీయుని హృదయంలోను స్వాతంత్ర్య జ్యోతి ప్రజ్వరిల్లింది. మొట్టమొదటిసారిగా దేశంలో బ్రహ్మాండమైన ప్రజాసెల్లువ బయల్దేరింది. ధైర్యంతో ప్రజలు నిరంకుశాధికారుల దాడిని ఎదుర్కొనగలిగారు. స్వాతంత్ర్యసమరంలో ఎన్నో త్యాగాలు చేయగలిగారు.

ఇంతేకాదు. ఆ మహాపురుషుల త్యాగబలం కనీ విని ఎరుగని హిందూ - ముస్లిం ఐక్యతకు దారితీసింది. మనదేశచరిత్రలో అంత మహోత్కృష్టమైన మత సామరస్యం ఎన్నడూ సాధ్యం అయివుండలేదు.

ఇరవై ఆరు సంవత్సరాల క్రితం స్వాతంత్ర్య రణరంగంలో ప్రవహించిన ఆ రక్తం మన హిందూ - ముస్లింల రక్తం. అదే మన స్వరాజ్య వృక్షాన్ని పెంచిపోషించింది. అదే జాతీయైక్యతకు మార్గం చూపించింది.

జాతీయైక్యతయొక్క అవసరం ఈరోజున ఉన్నంతగా యెప్పుడూ లేదు. కరువుకాటకాలతో నేడు హిందువులు, మహమ్మదీయులు సమానంగా బాధపడుతున్నారు. భారతీయుల ప్రధాన రాజకీయ పక్షాలకు (కాంగ్రెసు, ముస్లింలీగు) నిజమైన అధికారం మీయ నిరాకరిస్తోంది విదేశీ ప్రభుత్వం. మన జాతీయ నాయకుల్ని అవమాన పరుస్తోంది. ఏకాంగ్రెస్ నాయకులు విలుపునిచ్చి జలియన్ వాలాబాగ్ వీరులు తమ ప్రాణాలర్పించారో, ఆ నాయకులు నేడు జైళ్ళలో నిర్బంధింపబడియున్నారు. అన్ని దేశాలలోను అపూర్వమైన మార్పులు జరుగుతూంటే, మన దేశం నిస్సహాయ స్థితిలో ఉన్నట్లుంది.

ఈ పరిస్థితుల్లో, జలియన్‌వాలాబాగ్ ఘటనలు మనల్ని ఎంతైనా ఉత్తేజపరచాలి. ఐక్యతను సాధించి, సామ్రాజ్య వాదుల పాలసీని ఓడించేటట్లు, ప్రతిష్టంభనను బద్దలుకొట్టేటట్లు చేయగల శక్తి మనలో ఉంది. అందుకు దృఢనిశ్చయులమై పనిచేస్తామని శపథంతీసుకుందాం; నాయకుల విడుదల, జాతీయప్రభుత్వస్థాపన, నేడెంతో అవసరం. ఇందుకు అన్ని పార్టీలుకలిసి ఆందోళన చేయవలసియుంది. జలియన్ వాలా బాగ్ అమరపుత్రులు మనకు చేసేప్రబోధం ఇదే.

చీమూరు, అష్టి ఉరిశిక్షలను రద్దుచేయాలి

చీమూరు, అష్టి బందితుల్ని ఉరితీసే గడువును వారం రోజులు పొడిగించింది నాగపూర్ హైకోర్టు. అయినా, ఉరి తప్పేటట్లులేదు. నేడో, రేపో ఆ 7 గురు యువకుల్ని ఉరితీసేటట్లున్నారు.

ఆసేతుహిమాచల పర్యంతం, బందితులపై ఉరిశిక్షను రద్దుచేసి, ద్వీపాంతర వాసశిక్షగా మార్చవలసిందని ప్రభుత్వాన్ని కోరుతూ ఆందోళన జరిగింది.

ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం అలక్ష్యంలోనైనా గుర్తించి ఉరిశిక్షలను రద్దుచేయాలి. ఒకవైపు ప్రభుత్వ ప్రతినిధులకూ - మన ప్రజా ప్రతినిధులకు మధ్య ఒడంబడిక జరుగబోతున్న సమయంలో యీ ఉరిశిక్షలను అమలుజరిపితే, బ్రిటన్ - భారతదేశాలమధ్య వైషమ్యంమరీ పెరుగుతుంది. ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించాలి.

అన్నిపక్షాలకుచెందినవారు ఈఆఖరునిమిషంలోనైనాసాయి కార్యాలయాన్ని టెలిగ్రాములతో నింపవేయ వలసిందిగా కోరుతున్నాం.

బెంగాల్ రాజకీయాలలో తెరవెనుక గాధ

— నిఖిల్ చక్రవర్తి

మొన్న మార్చి 28 వ తేదీని బెంగాల్ అసెంబ్లీలో బడ్జటుపై చర్చ జరుగుతూండగా, వ్యవసాయశాఖకు సంబంధించిన ఖర్చులు మంజూరుకాలేదు. మంత్రివర్గానికి 97 వోట్లు, ప్రతికక్షులకు 106 వోట్లు, వచ్చాయి. 15 గురు మంత్రివర్గ పక్షీయులు వ్యతిరేకుల్లో కలవడంవల్ల మంత్రివర్గం దెబ్బతింది. వెంటనే బెంగాల్‌గవర్నరు రాష్ట్ర పరిపాలనాధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు.

★

ఇంతవరకు బెంగాల్‌లోలీగ్‌మంత్రివర్గానికున్న అంతపెద్ద మెజారిటీ అకస్మాత్తుగా ఎలా పోయింది? వేలకొద్దీ నిరాధారులు కలకత్తా రోడ్లమీద పక్షులవలె రాలిపోతున్నప్పుడే బెంగాల్ మంత్రివర్గాన్ని పడగొట్టడానికి వ్యతిరేక పక్షాలుచేసిన ప్రయత్నాలు విఫలమయాయే, ఇప్పుడు ఎందుకు ఫలించాయి? 15 గురు ప్రభుత్వ పక్షీయులు ఎందువల్ల అకస్మాత్తుగా వ్యతిరేక పక్షంలో చేరారు?

ఈ ఉదంతం వెనుక చాలా గాధ ఉంది.

గత 6 నెలలుగా బెంగాల్‌లో బట్టలకరువు భయంకర రూపం దాల్చింది. ఎక్కడ చూచినా లంచగొండితనమే! ఎటు వెళ్ళినా, దొంగవ్యాపారమే! దాన్ని యెదుర్కోడానికి లీగ్ మంత్రివర్గం ఎట్టిచర్యయు తీసుకోలేదు. 26గురు సభ్యులతో ఒక కంట్రోలు బోర్డును మాత్రం నియమించింది. కాని ఆ 26 గురిలో 17 గురు నిలవ వ్యాపారస్తులు. వారి చెప్పుచేతల్లోఉన్న నిరంకుశాధికారులు; వీరంతాకలిసి, రేషనింగు, ధరల కంట్రోలు, అమలు జరక్కుండా చేశారు. దొంగ వ్యాపారాన్ని విచ్చలవిడిగాసాగేటట్లుచేశారు. దీనితో, మంత్రివర్గాన్ని బలపరుస్తూ వచ్చిన లీగ్ సభ్యుల్లోనే అసంతృప్తి బయల్దేరింది. ప్రజలకు బట్ట సక్రమంగా అందచేయాలని, లంచగొండితనాన్ని నిర్మూలించాలని, ఆందోళన ప్రారంభమైంది. మార్చి 20వ తేదీని కంట్రోలుబోర్డు సమావేశమైనప్పుడు, అందులో ఒక సభ్యుడు డాక్టర్ అబ్దుల్ మాలిక్ (లీగ్ ఎం. ఎల్. ఏ) నిలవ వ్యాపారస్తుల పాలసీని నిరసిస్తూ, సభ విడిచి వెళ్ళిపోయాడు. జసిముద్దీన్ అహమ్మద్ అనే మరొక లీగ్ ఎం. ఎల్. ఏ. బట్టలకు రేషనింగు పెట్టాలని గట్టిగా పోరాడాడు కాని యితరులతన్ని వ్యతిరేకించారు.

దారుణమైన లంచగొండితనం

సివిల్‌సప్లయిస్ శాఖలో విచ్చలవిడిగా లంచగొండితనం కొనసాగుతోంది. కొందరు మంత్రులే పెద్దపెద్ద గుత్తవ్యాపారస్తులకు కంట్రాక్టు లిచ్చినట్లు ప్రజలు బహిరంగంగా చెప్పుకొనసాగారు. తమ అభిమానులకు, స్నేహితులకు మాత్రమే కంట్రాక్టులిచ్చినట్లు అసెంబ్లీ సమావేశంలో పలువురు సభ్యులు మంత్రివర్గాన్ని నిరసించారు. "ఇంత దారుణమైన లంచగొండి తనాన్ని సిగ్గులేకుండా కొనసాగించే మంత్రివర్గం అధికారంలో ఉండటంవల్ల ముస్లిం లీగ్‌యొక్క పేరు ప్రతిష్టలుమట్టిపాలౌతున్నాయి," అని నాతో ఒక ప్రఖ్యాత ముస్లింలీగ్ నాయకుడన్నాడు.

ఈ అక్రమాలను రూపుమాపడానికి బెంగాల్‌లో తీవ్రమైన ఆందోళన బయల్దేరింది. చౌదరి మోజమ్ హుస్సేన్ (లీగ్ ఎం. ఎల్. ఏ.), జె. సి. గుప్త (కాంగ్రెసు), భూపేష్ గుప్త (కమ్యూనిస్టు), మొదలైన ప్రముఖులు, తదితర పార్టీల వారు కలిసి రెండునెలలుగా ఆందోళన చేశారు. లంచగొండి తనాన్ని నిర్మూలించి, రేషనింగు-కంట్రోలు అమలు జరపవలసిందనికోరుతూ మంత్రివర్గంమీద ఒత్తిడితీసుకొచ్చారు.

3000 స్థలాలలో బట్టలషాపులకు సీళ్ళు

మంత్రివర్గం యీ తుపానుకు తట్టుకోలేక పోయింది. దొంగమార్కెటును నిర్మూలించడానికి చర్యతీసుకుంటేనే గాని యిక లాభంలేదని గ్రహించింది. అకస్మాత్తుగా, మార్చి 25 వ తేదీ ఆదివారం నాడు, షాపులమీద దాడి చేసింది. 3000 షాపులకు సీళ్ళువేయించింది. ఒక్కొక్క షాపులో 5 మొదలు 3000 వరకు బట్టలబేళ్లు చట్టానికి విరుద్ధంగా దాచబడివున్నాయి. ఈ సోదా ఒక్క ఏరియాలోనే జరిగింది. అయితేనేం? దొరికిన యీ సరుకంతా బెంగాల్ రాష్ట్రాని కంతకూ రెండు నెలలవరకు సరిపోతుంది!

నిలవవ్యాపారస్తుల ఎదురుదాడి

వెంటనే నిలవవ్యాపారస్తులు మంత్రివర్గంమీద ఎదురుదాడి ప్రారంభించారు. ఏ మంత్రివర్గం యొక్క అండతో తాము లక్షాధికారులు, కోటీశ్వరులు, అయారో ఆ మంత్రివర్గాన్ని పడగొట్టడానికి కుట్రలుప్రారంభించారు. "పోవాలి! మంత్రివర్గం పోవాలి!" అంటూ నినాదం లేవదీశారు. 100 మంది బుర్రాబజార్ వర్తకులుకలిసి, ఆనాడే వ్యాపారం బందుచేసి, ఊరేగింపుగా బయల్దేరారు. కంట్రోలుబోర్డుకు చెందిన మంగతరామ్ జైపూరియా, హిందూమహాసభ నాయకుడు ఎన్. సి. ఛటర్జీ ఊరేగింపుకి నాయకులు! "ముస్లింలీగ్ నశించాలి!", "కాంగ్రెసు వర్థిల్లాలి!" అనే నినాదాలు ఊరేగింపులో బయల్దేరాయి. ఆదేరోజున, అనగా మార్చి 25 వ తేదీని, కలకత్తాలో ఒక బహిరంగసభ జరుగుతోంది. అందులో ఒక హిందూమహాసభ నాయకుడు, అషుతోష్ లహరి ఉపన్యసిస్తూ బెంగాల్‌లో ఉన్న బట్టఅంతా బర్మాకు రవానా అవుతోందని బూకరించాడు. మరొక బహిరంగసభలో శీతనాథ బోసు అనే ఎం. ఎల్. ఏ. (బోసుపార్టీ) లేచి, రేషనింగు అమలుజరుగడానికి బెంగాల్‌లో స్టాకులేవీ? అని ప్రశ్నించాడు.

ఈ విధంగా, రెండువైపులనుంచి మంత్రివర్గాన్ని వ్యతిరేక శక్తులు ముట్టడించాయి. ఒకవైపు మంత్రివర్గ పాలసీతో విసుగెత్తిపోయి, దొంగవ్యాపారాన్ని నిర్మూలించాలని కోరే ముస్లింలీగ్ సభ్యులు; మరొకవైపు మంత్రివర్గంయొక్క అండతో ఇన్నాళ్ళనుంచీ కొవ్వెక్కి ఇప్పుడు అకస్మాత్తుగా ఎదురుతిరిగిన నిలవ వ్యాపారస్తులు, వారి అనుకూలురు.

అసెంబ్లీ సమావేశం

మూడురోజుల తర్వాత, మార్చి 28 వ తేదీని, బెంగాల్ అసెంబ్లీ సమావేశమైంది. 15 గురు మంత్రివర్గ పక్షీయులు వ్యతిరేక పక్షంలో చేరారు. వీరికి నాయకత్వం వహించింది తక్కానవాబు. ఈమధ్యనే యితడు లీగ్‌లో చేరాడు. రాజకీయంగా అనేకసార్లు అనేక రంగులు మార్చాడు. జమాన్ అనే మరొక వ్యక్తి మొదట బోసుపార్టీకి చెందినవాడు. తరవాత లీగ్‌పక్షంలో చేరాడు. కొన్నాళ్లయాక మళ్లీ బోసు పార్టీకి మారాడు. దీన్నిబట్టి, ముస్లింలీగ్‌లోనూ, వ్యతిరేకుల్లోనూకూడా ఎంతటి అవకాశవాదులున్నారో తెలుసుకోవచ్చు.

మార్చి 28 వ తేదీని, 29 వ తేదీని, మార్వాడీ బట్టల వర్తకులు ముస్లింలీగ్ నుంచి కొందరిని చీల్చడానికి రూపాయల సంచులు విప్పి, ధారాళంగా సొమ్ము పంచిపెట్టినట్లు వార్తలు బయల్దేరాయి! మంత్రివర్గాన్ని పడగొట్టడానికి మొత్తం 2 లక్షల రూపాయలు ఖర్చయాయట! ఒక్కొక్క వోటికి రు. 20,000 కూడా యిచ్చిన సందర్భాలున్నాయని వదంతి వ్యాపించింది. ప్రభుత్వ తీర్మానం చర్చకు వచ్చినప్పుడు మార్వాడీ వర్తకులనేకమంది అసెంబ్లీ హాల్లో స్వయంగా హాజరయారు. తమ సొమ్ము "సక్రమం" గా వినియోగ పడుతూందో, లేదో చూడ్డానికని కాబోలు!

ఈ తంతునంతా నడపడంలో నవాబ్ కె. జి. ఎం. ఫరూకీది అందెవేసిన చెయ్యి. ఇతను 1937 ఎన్నికలలో, చెయ్యరానిపను లేవో చేసినందుకు సభ్యత్వం నుంచి తొలగించబడ్డాడు. ఈమధ్యనే అతన్ని తిరిగి (మిగతా 11వ పేజీలో)

ప్రపంచ శాంతి రక్షణకు ★ అంతర్జాతీయ సంస్థ నిర్మాణం

మద్దుకూరి చంద్రశేఖరరావు

మన మంతా యుద్ధమంటే అసహ్యించుకుంటాము. ప్రపంచశాంతి కావాలని కోరుతాము. ప్రజలంతా శాంతి సౌఖ్యాలనుభవించుతూ, మానవాభ్యుదయం జరగాలని ఆశించుతాము.

హిట్లరనే లోకకంటకుడు ప్రపంచాన్నంతమూ పాదాక్రాంతం చేసికోవాలని బయలుదేరాడు. ఫాసిస్టు బానిసత్వమనే లోకవిపత్తునుండి రక్షించుకోడానికి నేటియుద్ధంలో కోట్లకొలదీ ప్రజలు తమ ప్రాణాలను అర్పించారు. వేలకోట్ల విలువ చేసేసంపత్తి ఆహుతి అయింది. ఎంతో త్యాగంచేసి, కష్టాలు సహించి, ప్రపంచ ప్రజలు విజయలక్ష్మిని చేపట్టబోతున్నారు.

మళ్లీ యిలాంటి యుద్ధాలు రాకుండా వుండాలంటే, ఏమి చెయ్యాలి? అనే ప్రశ్న లోకకళ్యాణం కోరేవారందరి భావాల్లోనూ మెదలుతూంది. ప్రపంచ శాంతిని కాపాడటానికి ఒక అంతర్జాతీయ సంస్థను నిర్మించాలని అందరూ ఆశించుతున్నారు.

డంబార్టన్ ఓక్సు సభ సూచనలు

ఈ విషయమై చర్చించడానికి 'డంబార్టన్ ఓక్సు' అనే పట్టణంలో (అమెరికా) ఒక సభ జరిగింది. యుద్ధంలో ప్రముఖపాత్ర వహించిన బ్రిటన్, సోవియట్ యూనియన్, అమెరికా, చైనా దేశాల ప్రభుత్వప్రతినిధులు అందులో పాల్గొన్నారు. ప్రపంచ శాంతిని కాపాడడానికి యీ సభ కొన్ని సూచనలు చేసింది.

మళ్లీ యుద్ధం తలయెత్తకుండా చేయడానికి (1) వివిధ దేశాలమధ్య వచ్చే తగాదాలను శాంతియుతంగా పరిష్కరించాలి. (2) ప్రపంచశాంతికి విఘ్నంకలిగించే కారణాలను తొలగించాలి. (3) అవసరమయితే శాంతికి భంగం కలిగించేవారిని బలప్రయోగం ద్వారా అణచివేయాలి.

ఈ ఆశయాలను అమలుజరపడానికి అవసరమైన సంస్థలను నిర్మించే విషయంలోకూడ డంబార్టన్ సభ కొన్ని సూచనలు చేసింది.

1. జనరల్ అసెంబ్లీ. దీనిలో ఫాసిజాన్ని ఓడించడానికి సాయపడిన ప్రభుత్వాలన్నిటికీ ప్రాతినిధ్యం వుంటుంది. ఏడాదికోసారి యిదితప్పక సమావేశమవుతుంది. అవసరమైతే ప్రత్యేక సమావేశాలుకూడ జరుగుతాయి. శాంతిని కోరే దేశాలన్నిటినీ సెక్యూరిటీ కౌన్సిల్ సిఫారసుపైన యీ సంస్థలో చేర్చుకోవచ్చు.

2. సెక్యూరిటీ కౌన్సిలు. దీనిలో 11గురు సభ్యులుంటారు. బ్రిటను, అమెరికా, సోవియట్ యూనియన్, చైనా, ఫ్రాన్సుదేశాల ప్రతినిధులు శాశ్వత సభ్యులుగా వుంటారు. తక్కిన 6 గురిని జనరల్ అసెంబ్లీ ఎన్నుకొంటుంది. సెక్యూరిటీ కౌన్సిల్ ఎప్పటికప్పుడు సమావేశమవుతూ, ప్రపంచశాంతి రక్షణకు అవసరమైన నిర్ణయాలు చేస్తుంది. అవసరమైన చర్యలు తీసికొంటుంది.

3. అంతర్జాతీయ న్యాయస్థానం. పై అసెంబ్లీలో సభ్యులయిన దేశాలమధ్య వచ్చే తగవులు ఈ కోర్టుద్వారా పరిష్కారం చేసుకోవాలి.

4. ఒక సెక్రటరీ జనరల్ వుంటాడు. అతనికి సాయంగా నిపుణులైన కార్యదర్శులుంటారు.

5. ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిలు. దీనిని అసెంబ్లీ మూడేళ్ళ కొకసారి ఎన్నుకొంటుంది. 18 మంది సభ్యులుంటారు. ఈ కౌన్సిలు వివిధ దేశాలమధ్య వుండే ఆర్థిక విషయాలను, సాంఘిక సమస్యలను గురించి నిర్ణయాలు చేస్తుంది.

6. మిలిటరీ స్టాఫ్‌కమిటీ (సైనికసంఘం). సెక్యూరిటీ కౌన్సిల్‌లోని శాశ్వత సభ్యులైన దేశాల సైనిక ప్రవీణులు ఇందులో ఉంటారు. వీరు అవసరమైనప్పుడు ఇతరదేశాల సహకారం తీసుకొంటారు. సెక్యూరిటీ కౌన్సిలుకు మిలిటరీ విషయాలపై సలహా లిస్తారు.

శాంతిసంస్థల విధులు

రాజకీయ, ఆర్థిక, సాంఘిక రంగాలలో అంతర్జాతీయంగా వివిధ దేశాలమధ్య సహకారం సంపాదించడానికి జనరల్ అసెంబ్లీ కృషిచేస్తుంది. అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడటానికి అవసరమైన సూచనలన్నీ యిదిచేస్తుంది. సెక్యూరిటీ కౌన్సిల్‌లోనిఎన్ని స్థానాలకు, ఎకనమిక్ అండ్ సోషల్ (ఆర్థిక, సాంఘిక) కౌన్సిల్‌కు సభ్యులను ఎన్నుకొంటుంది. అంతర్జాతీయ సంస్థయొక్క ఆదాయవ్యయాలకు బాధ్యత వహించుతుంది.

సెక్యూరిటీ కౌన్సిల్ అంతర్జాతీయంగా వచ్చే తగాదాలను పరిశీలించుతుంది. వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయా దేశాలను హెచ్చరించుతుంది. శాంతికి భంగం కలిగే పరిస్థితులుంటే, తగిన చర్యలు తీసికుంటుంది. ఆర్థికంగా ఒత్తిడి ద్వారాను, అవసరమయితే సైనిక సమీకరణద్వారాను శాంతిని నెలకొల్పుతుంది.

ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ (ఆర్థిక, సాంఘిక సమితి) వివిధదేశాలమధ్య ఆర్థిక సంబంధాలను చక్కబరుస్తుంది. సాంఘిక సమస్యల పరిష్కారానికి సూచనలు చేస్తుంది. వ్యవసాయాన్ని వృద్ధిచేసి, తిండి కరువును తొలగించడానికి, పరిశ్రమాభివృద్ధికి, కృషిచేస్తుంది. విద్య, ఆరోగ్యం, విజ్ఞానం పెంపొందించడానికి సాయపడుతుంది.

కొన్ని సందేహాలు

పైనఅంతర్జాతీయసంస్థయొక్క ఆశయాలు తెలిపాను. దానినిర్మాణంఎలావుంటుందోకూడా క్లుప్తంగా చెప్పాను. ఈసంస్థవిషయమై అనేక సందేహాలు ప్రచారంలో వున్నాయి. వాటికి సమాధానం యివ్వడానికి ప్రయత్నించుతాను.

(1) క్రిందటి యుద్ధానంతరం యిలాటి ఆశయాలతోనే నానాజాతిసమితిని నిర్మించారుగదా! అది ప్రపంచ శాంతిని కాపాడలేక పోయిందేమి? దానిలో బ్రిటిష్, ఫ్రెంచి సామ్రాజ్యవాదులు చేరి తమ ప్రయోజనాల నిమిత్తం వినియోగించుకోలేదా? అలాగే ఈ సంస్థనుకూడ పెద్దరాజ్యాలు తమ పెత్తనాన్ని కొనసాగించుకోడానికి వినియోగించుకోవా? ప్రపంచశాంతి, ప్రజాస్వాతంత్ర్యం అనేవి వట్టి గాలికబుర్లు అంటూ కొన్నిపత్రికలు ప్రచారం చేస్తున్నాయి.

ఈ సందేహాలకు సమాధానం యిచ్చే ముందు పోయిన నానాజాతి సమితికి, రానున్న అంతర్జాతీయ సంస్థకు మధ్యవున్న తేడా తెలసికోవాలి. పూర్వపు సమితిలో పెట్టుబడిదారీ ప్రపంచంలో ప్రముఖ స్థానమాక్రమించిన అమెరికా చేరలేదు. ప్రజారాజ్యమయిన సోవియట్ యూనియన్‌ను చేర్చుకోలేదు. అందుచే స్టాలిన్ అన్నట్లుగా, "నానాజాతి సమితికి దురాక్రమణను ఆపగలఅధికారమూలేదు; ఎదుర్కొనగల అంగబలమూ లేదు."

నానాజాతి సమితి చరిత్ర

1914 - 18 యుద్ధంలో ప్రధానమైనకక్షలు రెండూ సామ్రాజ్యములే. వెనుకబడిన ప్రజలను దోచుకోడానికి, ప్రపంచ మార్కెటుపై పెత్తనం సంపాదించడానికి రెండుకక్షలూ పోరాడాయి. బ్రిటను, ఫ్రాన్సు దేశాలపక్షం గెలిచింది. జర్మనీపక్షం ఓడిపోయింది. తరువాత నిర్మించబడిననానాజాతిసమితిని బ్రిటను-ఫ్రాన్సులు తమ పెత్తనాన్ని కొనసాగించడానికి వినియోగించుకున్నాయి. సోవియట్ ప్రజారాజ్యాన్ని చేర్చుకోలేదు. అందుచేతనే జపాన్ మంచూరియాను మ్రింగుతూంటే, నానాజాతి సమితి నోరు మెదపలేదు.

1934 లో నానాజాతిసమితిలో సోవియట్ ప్రవేశించాక దురాక్రమణదారులపై ఒత్తిడితేవడానికి ప్రయత్నాలు జరిగాయి. ఇటలీ అబిసీనియాపై దాడి వెడలినపుడుఆర్థిక ఆంక్షలు ప్రయోగించింది. కాని బ్రిటిష్, ఫ్రెంచి సామ్రాజ్యవాదులు ఫాసిస్టు సర్పాలను పాలుపోసి పెంచడానికి సిద్ధపడినందున నానాజాతి సమితి తన కర్తవ్యాన్ని నెరవేర్చలేకపోయింది. ఆయా దేశాలప్రజలలో తగినంత చైతన్యం లేకపోవుటచే, తమ పాలకవర్గాల విద్రోహ పాలసీని ఓడించలేక పోయారు. ప్రజాస్వామిక దేశాలైన స్పెయిన్, జకోస్లోవేకియాల ఖూనీ జరుగుతూంటే నానాజాతి సమితి చూస్తూ కూర్చుంది. అందువల్లనే ప్రపంచ శాంతిని అదికాపాడలేక పోయింది. యుద్ధాన్ని అరికట్టలేక పోయింది.

రాబోయే అంతర్జాతీయసంస్థ

కొత్తగారాబోయే అంతర్జాతీయసంస్థ వెనుకటి జాతిసమితి వంటిది కాదు. దీనిలో శాంతినికోరే ప్రపంచరాజ్యాలన్నీ ఉంటాయి. ఆర్థికంగా ఎంతో బలంగల అమెరికాఇందులో సభ్యురాలు, ప్రపంచవిపత్తును తప్పించడంలో ప్రధమస్థాన మాక్రమించిన సోవియట్ ప్రజారాజ్యం దీనిలో పాల్గొంటుంది. ప్రపంచప్రజాభీష్టాలనుతెలుపుతూ ప్రపంచశాంతిని కాపాడుతుంది. దురాక్రమణ మొలకెత్తగానే, దాన్ని తుంచివేయడానికి కృషి చేస్తుంది. మళ్లీయుద్ధం రాకుండా అరికడుతుంది.

ఇంకో విషయం కూడ మనం గమనించాలి. ఈ యుద్ధం ఫలితంగా వివిధ దేశాల ప్రజలు ఎంతో చైతన్యం పొందుతున్నారు. ముఖ్యంగా యూరపుదేశాలలో ప్రజారాజ్యాలు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ రాబోయే అంతర్జాతీయ సంస్థలో సభ్యులుగా వుంటాయి. రాబోయే సంస్థ, వెనుకటి జాతిసమితివలె ద్రోహం చేయదనడానికి గ్యారంటీఇదే.

2. వెనుకటి జాతిసమితిలోవలెనే యిందులో కూడా బ్రిటిష్ - అమెరికన్ సామ్రాజ్యవాదులున్నారుగదా? వాళ్ల వెనుకబడిన దేశాలను దోచుకుంటారు గదా? ఈ దోపిడి విధానమే మరోయుద్ధానికి దారితీయదా? అని ప్రశ్నించవచ్చు.

నిజమే! రాబోయే అంతర్జాతీయ సంస్థలో బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వంటి ప్రజా విద్రోహులున్నారు. వారు మానవ అభ్యుదయానికి, ప్రపంచశాంతికి అనేక ఆటంకాలు పెడతారు. గ్రీసులో నాజీలను సారధ్యంలో ముందంజవేసిన ప్రజలను అణచివేయడానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు చేసిన ప్రయత్నాలు మనం చూదాము. అలాగే వాళ్లు అనేక ఆటంకాలు పెడతారు. ఆయా దేశాల ప్రజలు చర్చిల్ వగైరా సామ్రాజ్య వాదుల ఎత్తులను ఓడించడానికి కృషిచేస్తూ చేయాలి. ప్రజలలో చైతన్యం వృద్ధిచెందటం, యుద్ధంలో ప్రముఖపాత్ర వహించిన సోవియట్ ప్రజారాజ్యం సభ్యురాలుగా వుండటం; యివే సామ్రాజ్యవాదుల ఎత్తులు సాగకుండడానికి పెద్ద హామీ.

పోలెండు తాత్కాలిక ప్రభుత్వానికి ప్రపంచ సభలో స్థానమివ్వాలని, యుక్రైన్ - వైట్ రష్యాలకు ప్రత్యేక వోటు హక్కు యివ్వాలని సోవియట్ యూనియన్ కోరుతూంది. కొన్ని పత్రికలు యీ విషయమై సోవియట్‌పై దుష్ప్రచారం చేస్తున్నాయి. సోవియట్ తనకు 3 వోట్లు కావాలని కోరుతూందని నిందించుతున్నాయి. పోలిష్ ప్రజలు, యుక్రైన్ - వైట్ రష్యా ప్రజలు వీరోచితంగా పోరాడి హిట్లరును ఓడించడానికి సాయపడ్డారు. ధీరత్వంతో తమకు ప్రపంచ వ్యవస్థలో స్వతంత్ర స్థానం కావాలనికోరుతున్నారు. ఇంత న్యాయమైన కోర్కెకు అపార్థాలు కల్పించేదంలో అర్థంలేదు. అలా చేసేవాళ్లు సామ్రాజ్యవాదుల బంట్లో, వారిప్రచారంవల్ల మోసపోయిన వాళ్ళో మాత్రమే.

ఇంక, రాబోయే అంతర్జాతీయ సంస్థలో పెద్ద రాజ్యాలకే పెత్తనంసంగతి చూదాం. సెక్యూరిటీ కౌన్సిల్‌లో 5 స్థానాలు మాత్రమే పెద్ద రాజ్యాలవి. తక్కిన 6 స్థానాలకు చిన్న రాజ్యాల ప్రతినిధులే ఎన్నుకోబడతారు. అనగా, మెజారిటీ చిన్నరాజ్యాలవారిదే. ఇంతే కాదు. జనరల్ అసెంబ్లీలో చిన్నరాజ్యాలు మరీ ఎక్కువ సంఖ్యలో వున్నాయి. దీనికి సెక్యూరిటీ కౌన్సిల్ పనినంతనూ పర్యవేక్షణ చేసే అధికారముంది. అందువల్ల పెద్దరాజ్యాలు పెత్తనం చెస్తాయనే సందేహానికి అవకాశమే లేదు.

ఈ సందర్భంలో యింకో విషయంకూడా గమనించాలి. పాత కొలతబద్దతో నూతన పరిస్థితులను కొలవకూడదు. పూర్వపు నానాజాతి సమితిలో సామ్రాజ్యవాదులది పెత్తనం. తమజాతికి పెత్తనం కావాలి; తక్కిన జాతులపై పెత్తనం సాగించాలనే జాతీయదురహంకారం పెద్దరాజ్యాల ఆశయం. ఇదే ఫాసిజానికి దారి తీసింది. సోవియట్ ప్రజారాజ్యంపై ఉసికొల్పడానికి ఫాసిస్టులను బ్రిటిష్ - ఫ్రెంచి సామ్రాజ్యవాదులు సంతృప్తి పరచారు. అందువల్లనే నానాజాతి సమితి శాంతిని కాపాడలేకపోయింది. రెండో ప్రపంచసంగ్రామం సంప్రాప్తించింది.

రాబోయే అంతర్జాతీయ సంస్థయొక్క పాలసీ జాతీయ దురహంకారంపై ఆధారపడి వుండదు. స్టాలిన్ తన నవంబరు ఉపన్యాసంలో చెప్పినట్లుగా "ఈ యుద్ధంలో హిట్లరుముఠా మిలిటరీగా మాత్రమే (మిగతా 10 వ పేజీలో)

10 వేలమందితో కనులపండువుగా జరిగింది

తూర్పు గోదావరిజిల్లా రైతుమహాసభ

"మాపేటకు రాలేదేమి బాబూ? మేము ఇవ్వలేమనా? ఇవ్వమనా? మా కేపనికూడా చెప్పలేదే" అని అడిగారు ర్యాలి మాంపల్లి పెద్దలు. మహాసభకు ఇక మూడురోజులే గడువుంది. ప్రచారకదళం తమ పల్లెకింకా రాలేదు. తమవంతు సాయం అందుకోకుండానే తమ జిల్లా రైతుమహాసభ జరిగిపోతుందేమో అనే ఆందోళన వెల్లడించారీపెద్దలు. మహాసభపట్ల ఈ ఉత్సాహం. దాన్ని జయప్రదం చేయడానికి శక్తికొద్దీ తోడ్పడాలనే కార్యదీక్ష. ఒక్క మాంపల్లి వారిలోనేకాదు. ఇతరవ్యవసాయ కూలీలు. చిన్న రైతులు. పెద్దరైతులు అందరిలోనూ ద్యోతకమయింది.

రైతుసంఘ కార్యక్రమమే తన జీవిత పరమావధిగా పెట్టుకున్న శ్రీ॥ శే॥ కామ్రేడ్ సూర్యనారాయణరాజు స్వస్థానమైన ర్యాలిలో మహాసభ జరగడమేమిటి! ఉత్సాహం కొరతపడడమేమిటి! పోటీలుపడి అంతా పందిప్పు వేశారు. ఒకరికొకరు హుషారిస్తూ దానికిదిన్నెలువన్నెలు దిద్దారు. ఉరకలువేస్తూ పన్నాహాలన్నీ పూర్తిచేశారు. ఒక్క ర్యాలి గ్రామమేకాదు. కొత్తపేట తాలూకాలో అనేక గ్రామాలు ఇలాగే కదిలాయి. బెజవాడలో జరిగిన అఖిలభారత కిసాన్ సభ సంప్రదాయం ఈ తాలూకా ప్రజా కనబరచిన ఉత్సాహంలో ప్రతిబింబించింది. మహాసభకు కావలసినబియ్యం. కూరగాయలు. కొబ్బరికాయలు. కందులు వగైరాలు రాసులుగావచ్చి పడ్డాయి. ధనధాన్యవస్తురూపేణా మొత్తం మూడువేల విరాళం ప్రోగయింది. ఉత్సాహంలోను. శక్తి సామర్థ్యాల్లోను పురుషుల కేమాత్రం తీసిపోమని ఋజువు చేసింది స్త్రీ ప్రచారకదళం.

'రైతునగర్'

పెద్ద కాలువకు సుమారు ఫర్లాంగు దూరంలో. ర్యాలి గ్రామాన్నానుకొని 8 ఎకరాల స్థలం. చూస్తుండగానే 'రైతు నగర్' అక్కడ రూపం దాల్చింది. సర్వాంగ సుందరమయింది. రెండు ద్వారాలతో పెద్దగేటు. దానిపై 'కామ్రేడ్ సూర్యనారాయణరాజు నామాక్షరాలు. ఆపైనిభూగోళం. దానిమీద ప్రపంచప్రజల ఆశాజ్యోతియైన సుత్తికొడవలి చిత్రం. గేటుమధ్య కామ్రేడ్ సూర్యనారాయణరాజు ఫొటో. (ఈగేటు నిర్మాణానికి శ్రీ. శే. సూర్యనారాయణరాజుగారి భార్య 150 రూపాయలు ఇచ్చి తనభర్త ఆశయాన్ని కొనసాగించడానికి తోడ్పడ్డారు.) మాతా కస్తూరిబా పేరిట స్త్రీలకొక ప్రత్యేక ద్వారం; శ్రీ. శే. చింతం సత్యనారాయణరావు పేరిట ఇంకో గేటు. గేటు దాటగానే ఇటూ. అటూ వాలంటీరుదళ ప్రధాన కార్యాలయం. ఆహ్వానసంఘ కార్యాలయం. లోపల స్త్రీలకు వలంటీర్లకు విశాలమైన పందిళ్లు. హాస్పిటలొకదాన్ని అమర్చారు. విప్లవనాట్యదళ మొకటి సిద్ధంగా ఉంది. వీటిపన్ని



గన్నవరంతాలూకా రైతుమహాసభలో గెలుపొందిన ఎడ్లు

టినీ సగర్వంగా పర్యాలోకిస్తూందా. అన్నట్లువేదిక. ఆవేదిక ముందు జాతీయైక్యతా సందేశాన్ని చాటి చెబుతున్నాయా. అన్నట్లు కాంగ్రెసు, లీగ్. రైతు పతాకాలు. వేదిక వెనుక ఇండియాపటంతో తెర - దానిమీద సుత్తికొడవలి చిత్రం. ఈ ఆవరణ అంతటికిమధ్య మూడు తాడిచెట్లపై కాంగ్రెసు. లీగు. రైతుపతాకాలు "ఐక్య ప్రజా ఉద్యమాభివృద్ధికి కవిలి రండ"ని సందేశం అందజేస్తున్నట్లున్నాయి.

ఉత్తేజం. మహోద్వేగం గలిగించేదృశ్యంఅదంతా.

కలకల్లాడే కర్మభూమి

24 వ తేదీకే వివిధ ప్రాంతాలనుండి రెండువందల మంది ప్రతినిధులు వచ్చారు. కేశవస్వామి ఆలయం వీరికి విడిది. పొంగుకొస్తున్న ప్రజాశక్తికి దేవుడుకూడా ఉచిత సత్కారం ఇవ్వక తప్పదు! ప్రవాహంగా వస్తున్న ప్రేక్షకుల కోలాహలంతోను. భవిష్యత్కార్యక్రమం గురించి ప్రతినిధులు సాగిస్తున్న చర్చలతోను ర్యాలిగ్రామం కలకల్లాడుతున్న కర్మభూమి అయింది. ప్రతినిధులందరూ వివిధ సమస్యలపై చర్చల్లో పాల్గొన్నారు. ఈ దిగువ తీర్మానాలనామోదించారు:

★

ఐందరు తాలూకా రైతుమహాసభ ఊరేగింపు.

చీమూను. అష్టి. కులశేఖరపట్టణ కేసుల్లో నిందితుల ఉరిశిక్షను రద్దుచేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ; కాంగ్రెస్ నాయకుల్ని విడుదలచేయాలనీ; రాష్ట్ర రైతుసభకు అనుమతి నీయనందుకు అసమ్మతి చూపుతూ; సోవియటు ప్రజలకు. ఎర్రసైన్యానికీ అభినందనలు తెలుపుతూ; పోటీ రైతుసంఘాలు పెట్టుట రైతుఉద్యమానికి ద్రోహమని. ఐక్య రైతు సంఘ నిర్మాణానికై సాగిరమ్మని దేశభక్తుల్నికోరుతూ; ధాన్యంధర. గాదెదగ్గర రు 11/- ఉండాలనీ; ఉత్తరవిభాగ కరువు బాధితులకు సాయంచేయాలనీ; చెరుకుధరలు. బెల్లం ధరలు నిర్ణయించాలనీ. సప్లయి యేర్పాటు చేయాలనీ; పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి త్వరగాపూనుకోవాలనీ; ఏటినిరుపు భూములకు నిరుపులోఉన్న కాలానికి శిస్తు వసూలు చేయరాదనీ; బెజవాడలో ఎరువుల ఫ్యాక్టరీ నిర్మించాలని కోరుతూ ఇర్రిగేషన్ సౌకర్యాలకు. డ్రెయినేజి సౌకర్యాలకు. ప్రభుత్వం పూనుకోవాలనీ; 'సి' షెడ్యూలులోని తోటపైరులకు వెనుకటి రూల్సుప్రకారం మార్చివరకు నీటిసప్లయి చేయమనీ; పేరవరం పంపింగ్‌స్కీము క్రిందిభూములను దంప గా పరిగణించుటలో క్రమంగా చేయాలనీ; లొల్ల హై లెవెల్ ఛానల్ ఎక్స్‌టెన్షన్ స్కీము. కొమరాజులంక స్కీమును. కొత్తపేట వంతెనవరకూ పొడిగించమనీ; ప్రస్తుత స్కీము క్రింద ఎక్స్‌క్లూడెడ్ ఏరియాలో చేర్చబడిన కొన్ని భూములను తిరిగి పరిశీలించి రొటేషన్ జోన్‌లో చేర్చమనీ; వాడపల్లి ఛానల్‌ను అయినాపురం మెయిన్ ఛానల్‌నుండి వేరుచేసి. ట్యాంకుకాలవతో మొగ ఏర్పరచాలనీ; దామాషా నీటిపంపకం స్కీమును బలపరుస్తూ; ఇసుక మేటలను తొలగించుటకై జరిగే ఆందోళనలలో పశ్చిమగోదావరి జిల్లారైతుల్ని కలియమని ఆహ్వానిస్తూ; గన్నవరం అక్విడక్టు కూలుటవల్ల చాల నష్టం కలిగిందిగాన. నగరం బ్లాకునుంచి ధాన్య సేకరణను నిలిపివేయాలనీ; అక్విడక్టును త్వరలోనిర్మించుటకు శ్రద్ధవహించాలనీ; అయినాపురం మెయిన్‌ఛానల్ క్రింది 5600 ఎకరాల్ని ఎక్స్‌క్లూడెడ్ జోన్‌లో చేర్చుట సరిగాదనీ. పునర్విచారణచేసి రొటేషనల్ జోన్‌లో చేర్చమనీ; పోతాయిలంక స్కీమును వెంటనే ప్రారంభించ వలసినదిగా కోరుతూ; ట్యాంకుకెనాల్ ముసుగుతూరలవల్ల కలిగే ముంపుదెబ్బను తొలగించుటకై కాల్వలత్రవ్వించ వలెననీ; కృష్ణారాయని పెదపూడి కాల్వ పూడిపోయినందున వెంటనే మరామతు చేయించవలెననీ; పేరవరం పంపింగు స్కీము క్రింద ఆకుమళ్ళకుకూడ నీరుతోడే సౌకర్యం చేయించవలెననీ; యింకా యితర స్థానిక సమస్యలపై ప్రవేశపెట్టబడిన తీర్మానము లెన్నో చర్చించబడి ప్యాసైనవి.

మహోత్సవం

మార్చి 25 వ తేదీ. మహోత్సవదినం-మహాసభ ప్రారంభోత్సవం. ఉదయం 8 గంటలయింది - కమల పండువు గాలిపే ఊరేగింపు బయలుదేరింది. ముందు స్త్రీపురుషవాలంటీర్లు 500 మంది బారులుతీర్చి నడిచారు. వారి దృఢబాహువుల్లో కాంగ్రెసు, లీగు. రైతుపతాకాలు సగర్వంగా ఎగురుతున్నాయి. వారివెనుక కృష్ణాజిల్లా వెంట్రప్రగడ బ్యాండు దళం - ప్రజాసైన్యపు స్వాతంత్ర్యసమర గేయాలాలపిస్తూ. కదం త్రొక్కుతూ సాగింది. ఆ వెనుక మహారథం. ఐదు జతల ఎడ్లతో. పచ్చతోరణాలతో. ఎంతో ముచ్చటగా ఉంది. మహారాష్ట్ర రైతునాయకుడు కామ్రేడ్ పరులేకర్. ఆంధ్ర రాష్ట్ర రైతునాయకుడు కామ్రేడ్ ప్రసాదరావు. కామ్రేడ్ సుందరయ్య రథాన్నలంకరించారు. ఈరథం కదలడమే గగనమయింది. రైతులు తమ ప్రియమైన ఎడ్లను తెచ్చి - మా ఎడ్లను కట్టాలంటే మా ఎడ్లను కట్టాలని పోటీపడ్డారు. చివరికి వారికి నచ్చచెప్పి రథాన్ని ముందుకు సాగించారు. దానివెనుక చిత్ర విచిత్రాల వాయిద్యాలతో వ్యవసాయ కూలీ సోదరులు. ఆ వెనుక సుశిక్షితసైన్యంలాగా మూడువేలమంది బారులుతీరి సాగారు. ఇన్నివేల గొంతులనుండి 'రైతుసంఘాలకు జై' 'స్వతంత్ర భారత్‌కు జై' అనే నినాదాలు ఆకసం పగులగొడుతున్నాయనిపించింది. ఈ స్వతంత్ర రైతు ఉద్యమ మహాసైన్యం గ్రామంలోని అన్నిపేటలగుండా. అన్నివీధుల గుండాసాగింది. ప్రజలు మంగళభావాశతలను చల్లారు.

ఎగరాలి మనరైతు జెండా

జయజయ ధ్వానాలు దిక్కులు మారుమ్రోగిస్తూ ఊరేగింపు పదిగంటలకు 'రైతునగర్' చేరుకుంది. కామ్రేడ్ సుందరయ్య రైతుజెండా నెగురవేస్తూ ఇలా ఉపన్యసించారు:

"ఈ ఎర్రజండా క్రిందే రైతుసంఘాల్ని స్థాపించేం; దీనిక్రిందే రైతుల హక్కులకొరకు పోరాడాం; ఎన్నో త్యాగాలు చేశాం. కాంగ్రెసు మహాసంస్థ మనలో రేకెత్తించిన దేశభక్తిని పురస్కరించుకుని ఈ జెండా క్రిందనే దేశ స్వాతంత్ర్య మహాసమరంలో భాగస్వాములమయ్యాం. దీన్ని రైతులూ - కూలీలూ బలపరుచుకోవాలి. ఈ జెండా క్రింద కమ్యూనిస్టులతోబాటు యితరులుకూడ రైతు-కూలీ హక్కులకై పోరాడారు. (మిగతా 8 వ పేజీలో)



దివితాలూకా మహాసభలో ఐవవులగుట

ప్రజారాజ్యస్థాపనే ముస్లింలీగ్ ఆశయం

[కేంద్రశాసనసభలో ముస్లింలీగ్ పక్షం కాంగ్రెసుపక్షంతో కలిసి. ఎన్నోసార్లు ప్రభుత్వపాలసీని ఓడించినప్పటికీ, ఎన్నోసార్లు లీగ్ నాయకులు అధికారరీత్యా ప్రకటనలు చేసినప్పటికీ, దేశభక్తుల్లో ముస్లింలీగ్ ఆశయాన్నిగురించి యింకా అనుమానాలు పోవడంలేదు. స్వాతంత్ర్య సంపాదనకు ముస్లింలీగ్ వ్యతిరేకమనీ, బ్రిటిష్‌ప్రభుత్వానికి లీగ్ దాసోహంచేస్తూందని. వీరి అభిప్రాయం. పాకిస్తాన్ సూత్రాన్ని అంగీకరిస్తే ముస్లింలీగ్ భారతదేశంమీద దండయాత్ర చేస్తుందనికూడా కొందరి అనుమానం. ఈమధ్య బెంగాల్‌రాష్ట్ర ముస్లింలీగ్ ప్రకటించిన ప్రణాళికను చదివితే. యీ అనుమానాలు. భయాలు. చాలవరకు తొలగగలవు. దాని పూర్తిపాఠం 1-4-45 వ తేదీ "డాన్" పత్రికలో ముద్రించబడింది. దాన్ని యీక్రింద ఇస్తున్నాం. సం.]

అఖిలభారత ముస్లింలీగ్. లాహోరు మహాసభలో (1940) ఆమోదించిన గమ్యస్థానాన్ని బెంగాల్‌రాష్ట్ర ముస్లింలీగ్ పూర్తిగా బలపరుస్తోంది. అంటే. భారతదేశానికంతకూ సంపూర్ణస్వాతంత్ర్యం. ముసల్మానులు మెజారిటీగావున్న ప్రాంతాలను పాకిస్తాన్ కావాలని కోరుతున్నాం. కాబట్టి స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర పాకిస్తాన్ స్థాపించడం మన ఆశయమన్నమాట.

ఈ గమ్యస్థానాన్ని మనం చేరుకోవాలంటే మూడు మార్గాలున్నాయి. మొదటిది, భారతదేశ ముసల్మానులందరినీ అఖిలభారత ముస్లింలీగ్ యొక్క జండా క్రింద ఐక్యమయేటట్లు చూడ్డం. రెండవది. ముసల్మానుల స్వాతంత్ర్యోద్యమాన్ని భారతస్వాతంత్ర్యోద్యమంతో ఐక్యపరచడం. మూడవది ప్రస్తుతం దేశీయులందరినీ అతిదారుణంగా పీడిస్తున్న కరువు కాటకాలకు, అంటురోగాలకు, నిరాశానిస్పృహలకు. మూలమైన రాజకీయ ప్రతిష్టంభనను అంతంజేయడం; ఇందుకు అన్నిపార్టీలవారి మధ్య ఐక్యతను సాధించడం.

తూర్పు పాకిస్తాన్‌లో అధికసంఖ్యాకులుగా ఉన్న ముసల్మానుల్ని రాజకీయంగాను. ఆర్థికంగాను, సాంఘికంగాను, నైతికంగాను అభివృద్ధి చేయడానికి బెంగాల్‌రాష్ట్ర ముస్లింలీగ్ బాధ్యతతీసుకొంది. అయితే. పాకిస్తాన్ స్థాపనకై మనం సాగించే ఈ ఉద్యమం హిందువులమీదగాని. తదితరులమీదగాని కత్తికట్టడం కానేకాదు; భారతీయులందరికీ శత్రువైన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నెదిరించుటకే ఈ ఉద్యమం సాగిస్తున్నాం. ఈవిషయాన్ని బెంగాల్‌రాష్ట్ర ముస్లింలీగ్ స్పష్టంగా ప్రకటించ దలచుకొంది........

బెంగాల్‌రాష్ట్ర ముస్లింలీగు యీ ప్రణాళికను ప్రజల యెదుట ఎందుకు పెడుతూందంటే. ఎప్పుడో ముందు ముందు దీన్ని ఆచరణలో పెట్టడానికి కాదు; ఇప్పటినుంచీ పనిచేయడానికి మన చేతుల్లో అదొక సాధనంగా ఉపయోగపడ్డానికే.

ప్రజాస్వామ్య పరిపాలన

తూర్పు పాకిస్తాన్‌లో రాజ్యాంగాధికారం పూర్తిగా ప్రజల చేతుల్లో ఉంటుంది. యుక్తవయసువచ్చిన ప్రజలందరిచేత ఎన్నుకోబడే ప్రజా ప్రతినిధి పరిషత్తులో ప్రజాస్వామ్య సూత్రాలపై ఆధారపడే రాజ్యాంగం తయారు చేయబడుతుంది.

స్త్రీ పురుషవిచక్షణగాని, కుల - మత విచక్షణగాని, జాతివిచక్షణగాని, లేకుండా. అందరికీ సమానంగా వోటింగు హక్కు ఉంటుంది.

న్యాయస్థానాలలో పక్షపాతం ఉండదు. అందరిపట్ల సమానంగానే శాసనాలు వర్తిస్తాయి. ఇప్పుడున్న నిర్బంధశాసనాలు, విచారణ లేకుండా వ్యక్తుల్ని డిటెన్యూలుగా ఉంచడం, ఉండవు. న్యాయవిచారణశాఖ కార్యనిర్వాహకశాఖతో సంబంధం లేకుండా, స్వతంత్రశాఖగా ఉంటుంది.

పౌరుల వాక్, సభా, పత్రికా స్వాతంత్ర్యాలకు గ్యారంటీ ఉంటుంది. ఆచరణలో యివి సాధ్యమయేలా. తగిన కట్టుదిట్టాలు చేయబడతాయి.

ప్రతిపౌరునికి తన మాతృభూమిని రక్షించుకోవడానికి మిలిటరీ శిక్షణ యివ్వబడుతుంది. ఆయుధచట్టం పూర్తిగా రద్దుచేయబడుతుంది.

శరీర దారుఢ్యం గలవారందరికీ ప్రభుత్వం యేదోఒక పని చూపెడుతుంది. ప్రతివ్యక్తికీ శ్రమకు తగ్గ ఫలితం ముట్టేలా చూస్తుంది.

ఈ విషయంలో కుల, మత, వర్గ విచక్షణ లుండవు స్త్రీలకు యీ విషయంలో ప్రత్యేక సదుపాయాలు చేయబడతాయి.

స్త్రీ పురుషులందరికీ ప్రభుత్వం విద్యాసౌకర్యాలు కలుగజేస్తుంది. పిల్లలకు ప్రాథమికవిద్య ఉచితంగా నేర్పుతారు. సెకండరీ విద్యను ప్రోత్సహిస్తారు. ఉన్నత విద్యాలయాల్లో చదువు మాతృభాషలో చెబుతారు.

కార్మిక - కర్షకుల రక్షణ

గుత్తవ్యాపారం (మొనాపలీలు) పూర్తిగా రద్దుచేయబడుతుంది. జమీందారీ విధానం ఉండదు. ట్రాన్స్‌పోర్టు (రైళ్ళు. బస్సులు. వగైరా) వంటి కీలక పరిశ్రమలు ప్రభుత్వాధీనం చేయబడతాయి.

ప్రతి కార్మికునికి కనీసపు జీతాలస్కేలు ఉంటుంది. ధరల హెచ్చుతగ్గుల కనుగుణ్యంగా అధికధరల అలవెన్సు లుంటాయి. రోజుకు 8 గంటలకంటే ఎక్కువ యెవరూ పని చేయనవసరం ఉండదు. నిరుద్యోగ భీమా. వార్ధక్యంలో పింఛన్లు. మాతాశిశు రక్షణ సౌకర్యాలు. గ్యారంటీ చేయబడతాయి. కార్మికుల ట్రేడ్‌యూనియన్ హక్కులు. సమ్మె హక్కు. రక్షింపబడతాయి.

భూమిశిస్తువిధానం సక్రమమైన పద్ధతిని మార్పుచేయబడుతుంది. రైతులహక్కులకు రక్షణవుంటుంది. సమిష్టివ్యవసాయం. కోఆపరేటివ్ మార్కెటింగు, ప్రోత్సహించబడతాయి. రైతుపంటకు న్యాయమైనధర గిట్టేటట్లు ప్రభుత్వం చూస్తుంది. ఇరిగేషన్ ప్రాజక్టులనిర్మాణానికి ప్రభుత్వం పూనుకొంటుంది.

పల్లెటూళ్ళలో, గృహపరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం సబ్సిడీలు యిచ్చి ప్రోత్సహిస్తుంది. వాటికి ముడిసరుకులు సులభంగా లభించేటట్లు జాగ్రత్త తీసుకొంటుంది.

స్త్రీలకు పురుషులతో సమానమైన అవకాశాలు. హక్కులు. లభించేటట్లు తగిన రక్షణలుంటాయి.

ముసల్మానుల సంస్కృతిని. వారి కళాకౌశల్యాన్ని ప్రభుత్వం పోషిస్తుంది.

అల్పసంఖ్యాకుల హక్కులు

ఒకవైపు ముస్లింలీగ్, ముసల్మానుల అభివృద్ధికి తోడ్పడుతూ, మరొకవైపు హిందువులు, తదితరులు స్వాతంత్ర్యసమరంలో ప్రజల అభ్యున్నతికి చేసిన సహాయాన్ని మనసులో ఉంచుకొని, వారిహక్కుల్ని రక్షిస్తుంది.

వెనుకబడియున్న నిమ్నజాతుల్ని (హరిజనులు. వగైరా), తదితరుల్ని. ప్రత్యేక శ్రద్ధతో పైకి తీసుకురావడానికి పూనుకొని పనిచేస్తుంది. వివిధవృత్తులలోను, ఉద్యోగాలలోను. వారికి ఉచితమైన స్థానం ఉండేలా యేర్పాట్లు చేస్తుంది. వారిసంస్కృతికి, విద్యాభివృద్ధికి ప్రోత్సాహం యిస్తుంది.

పై ప్రాథమికహక్కులకై రాష్ట్రముస్లింలీగ్ యిప్పటినుంచీ పోరాడుతుంది. ఎందువల్లనంటే. అట్టిపోరాటం స్వాతంత్ర్య సమరానికి దోహదమిస్తుంది. దీన్ని ముస్లింలీగ్ తనపాలసీలో ఒక ముఖ్యభాగంగా ఎంచి పని చేస్తుంది.

తక్షణమే నెరవేర్చవలసిన కార్యక్రమం

రాష్ట్రముస్లింలీగ్ యీ క్రింది కార్యక్రమముతో వెంటనే పనిచేయదలచుకొంది. పల్లెటూళ్ళలో ప్రజాజీవితాన్ని సౌఖ్యవంతం చేయడానికి మొదట పూనుకొని పని చేస్తుంది. ముఖ్యంగా బెస్తవాళ్లు, చేనేత పారిశ్రామికులు, కమ్మర్లు. కుమ్మర్లు. తదితర వృత్తులవారు పొట్టకూటికి అనేక అవస్థలు పడుతున్నారు. వారికి సహాయం చేయడానికి రాష్ట్రముస్లింలీగ్ సబ్సిడీలు. అప్పులు. యితర సదుపాయాలు కలుగజేస్తుంది. కరువువల్ల నిరాధారులైవున్న వేలకొద్దీ అనాథస్త్రీలకు, బాల - బాలికలకు సహాయం అందజేస్తుంది. అంటువ్యాధులకు గురియైన వారికి వైద్యసహాయం లభించేటట్లు ఆందోళన చేస్తుంది. కరువు కెరయైన అనాథస్త్రీలను చేరదీసి కొందరు వ్యభిచారగృహాలను నడుపుతున్నారు. యీ సంఘశతృవుల విషకౌగిలినుంచి స్త్రీలనురక్షించడానికి ముస్లింలీగ్ ప్రయత్నిస్తుంది. నేరస్థుల్ని కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం పూనుకొనేలాఆందోళనచేస్తుంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేటప్పుడు ప్రభుత్వం ప్రజాసంస్థల సహకారం తీసుకోవాలి.

కరువు ఫలితంగా దేశంలో లక్షలాది ప్రజలు మరణించారు. కాబట్టి రైతుల్ని అధికాహారోత్పత్తికి ప్రోత్సహించడం అందరి కర్తవ్యం అయివుంది. కాబట్టి రైతులకు ఎరువులు, విత్తనాలు తగినన్ని సప్లయి చేయడానికి ముస్లింలీగ్ కృషిచేస్తుంది. బంజరు భూములను ఉచితంగా రైతుల కిచ్చేటట్లు చూస్తుంది. రైతుల్ని పన్నుభారంనుంచి, శిస్తుభారంనుంచి కాపాడ్డానికి పని చేస్తుంది. దీనితోబాటు విలవ్యాపారాన్ని నిర్మూలించేటందుకు, దొంగమార్కెట్టులో వ్యాపారం చేసేవారిని శిక్షించడానికి తగుచర్య తీసుకొంటుంది. అన్నిపట్టణాలలోను, కరుగు ప్రాంతాలలోను, రేషనింగు ప్రవేశపెట్టబడేటట్లు ఆందోళన గావిస్తుంది.

యుద్ధానంతర పునర్నిర్మాణంలో పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, విద్యాభివృద్ధి ప్రధానఅంశాలుగా ఉంటాయి. వ్యవసాయంలో శాస్త్రీయపద్ధతులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతాయి. జమీందారీపద్ధతి పూర్తిగా రద్దుచేయబడుతుంది. రైతులకు వ్యవసాయంవల్ల నష్టంకలుగని విధంగా, వారి స్థితిగతులు బాగుచేయబడతాయి. ప్రజల విజ్ఞానాన్ని అభివృద్ధిచేయుటకు అన్నిఏర్పాట్లు చేయబడతాయి.

అన్ని పార్టీలవారికి విజ్ఞప్తి

ఇంత పెద్దకార్యక్రమాన్ని ఆచరణలో పెట్టడం ఎంత బాధ్యతతో కూడుకున్నపనో, రాష్ట్రముస్లింలీగ్ గుర్తించకపోలేదు. మానవ జీవితం ఆర్థికంగాను, సాంఘికంగాను, నైతికంగాను పతనమవుతూన్న రోజులివి. దాన్ని కాపాడ్డానికి మనం ఒక పెద్ద సమరం సాగించవలసియుంది. నేటి పరిస్థితుల్లో యీ సమరమే స్వాతంత్ర్య సమరమని చెప్పాలి. స్వాతంత్ర్య సైనికులే యీరోజున కరువు కాటకాలకు, అంటురోగాలకు, గురి అయి బలిపెట్టబడిపోతున్నారు. వారిని రక్షించడానికి ఆహారం విరివిగా అవసరం. నేలమట్టం చేయబడిన యిళ్లను తిరిగి కట్టవలసియుంది. నిస్సహాయ స్థితిలోవున్న స్త్రీ పురుషులకు సహాయం అందజేయాలి.

ఈ మహోన్నత కర్తవ్యాన్ని నెరవేర్చాలంటే, అందరూ కలిసి పూనుకోవాలి. మన ప్రజల్ని మనం కాపాడుకోవడంలో మన శక్తినంతనూ కేంద్రీకరించి పనిచేస్తే, అందరిలోను అపూర్వమైన దేశాభిమానం అవిర్భవిస్తుంది. సామ్రాజ్యవాదం అందరికీ శత్రువే. అందరినీసామ్రాజ్యవాదం బానిసలుగాచేసింది. అట్టి సామ్రాజ్యవాదాన్ని అందరం కలిసి యెదుర్కోవలసియుంది. అందుకవసరమైన శక్తి మనకు ప్రజలనుండి వస్తుంది. స్వాతంత్ర్య సమరంలో కాకలుతీరిన ప్రజలే మనకి శక్తిని యిస్తారు.

కాబట్టి. రాష్ట్ర ముస్లింలీగ్ అన్నిపార్టీలవారికి. అన్నివర్గాలవారికి. చేసే విజ్ఞప్తి ఏమంటే: పై కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కలిసి ప్రయత్నించుదాం. స్వర్ణభూమి యనదగు బెంగాల్ ప్రజల్ని కాపాడ్డంలో కలిసి మన బాధ్యతను నెరవేర్చుదాం.

చందాదార్లకు

1. చందాలు కట్టువారు మనియార్డరు కూపన్సులో పూర్తి అడ్రసు. పోస్టు. జిల్లాలతో సహా వ్రాయాలి. లేకపోతే. సరిఅయిన అడ్రసుకు పేపర్లుచేరే గ్యారంటీ వుండదు.

2. చందాలు కట్టువారు చందాడబ్బులో నుండి మనియార్డరుకమిషన్ తగ్గించకూడదు. చందాడబ్బు పూర్తిగా యిక్కడకు చేరునట్లు పంపాలి.

3. చందాదారుల అడ్రసు మార్పుచేయ దలచినపుడు. పత్రికను పొడిగించ దలచినపుడు. కంప్లయింట్సు వ్రాయునపుడు వారి చందా నంబరు పంపవలెను. లేకపోయిన. వెంటనే చూచుటకు వీలుపడదు.

— మేనేజరు

మలేరియా నివారణోపాయం

మన దేశమునందు చలిజ్వరం ఎక్కువగా ప్రబలివుంది. మనుష్యుని రక్తమందు ఒకరకమైన సూక్ష్మజీవులు ప్రవేశించుటవలన ఈజ్వరము కలుగుతూంది.

'అనాఫలీస్' అను జాతికిచెందిన ఆడ దోమ చలిజ్వరము కలిగిన మనుష్యుని కుట్టినప్పుడు, ఆ రోగి రక్తములోని మలేరియా సూక్ష్మజీవులను రక్తముతోపాటు లోనికి పీల్చుకుంటుంది. ఈ సూక్ష్మజీవులు దోమ కడుపులో రక్తకణములనుండి విడివడి, కొన్ని మార్పులు చెందుతయి. ఇట్లు మార్పుచెందిన సూక్ష్మజీవులు దోమఉమ్మితిత్తులో జేరి, దోమ తిరిగి ఇంకొకరిని కుట్టినప్పుడు వారిరక్తములో ప్రవేశించును. మానవరక్తములో ప్రవేశించిన సూక్ష్మజీవులు అచ్చట రక్తకణములలో పెరిగి, అభివృద్ధిచెందుతయి. ఇట్లు అభివృద్ధిచెంది చిన్న భాగములుగ విడటం — రక్తకణము విచ్ఛిన్నమయి అనేక పిల్లజీవులు రక్తద్రవములోనికి వచ్చి, తిరిగి ఇతర రక్తకణములలో ప్రవేశించుట జరుగును. రక్తకణము విచ్ఛిన్నమై సూక్ష్మజీవులు బయటికి వచ్చినప్పుడు ఈ సూక్ష్మజీవులలోని కొన్ని పదార్థములు రక్తద్రవములో కలియుటవల్లజ్వరం వస్తుంది. ప్రతి 24 లేక 36 గంటలకొకసారి ఒకతరము సూక్ష్మజీవులనుండి మరొకతరము పిల్ల సూక్ష్మజీవులు కలుగుతయి. అందువలన ప్రతి 24 లేక 36 గంటలకు ఒకసారి జ్వరము వస్తూ వుంటుంది.

వ్యాధి లక్షణాలు

శరీరము బరువు, తలదిమ్ముతో వ్యాధి ప్రారంభమవుతుంది. ఒక అరగంట-గంటలో విశేషమైన వణుకు వస్తుంది. శరీరవేడి క్రమముగా హెచ్చటం ఆరంభించి, రెండు మూడు గంటలవరకు హెచ్చుతూ వుంటుంది. జ్వరము బాగా హెచ్చినతర్వాత, రెండు మూడు గంటలు అలాగేవిలబడివుంటుంది. తరువాతచెమం పోసి అరగంట, గంటలో పూర్తిగా జారిపోతుంది. తిరిగి మరునాడో, ఒక దినము విడిచో జ్వరము వస్తుంది. ఇది సామాన్యముగా మలేరియా వుండు విధము. మలేరియా సూక్ష్మజీవుల జాతిభేదమునుబట్టి లక్షణములు మారుతూ వుంటయి.

వణుకుతో వచ్చే ప్రతి జ్వరమూ మలేరియా అని భ్రమపడరాదు. అనేక ఇతర జ్వరాలలో వణుకు రావడం - చెమటతో తగ్గిపోవడం జరుగుతుంది. వణుకుతో వచ్చుట, చెమటతో జారుట - ఒకటి రెండు దినముల కొక పర్యాయము వచ్చుట: ఈ లక్షణములుగల జ్వరము మలేరియా కాదని తేలినగాని, ఇంకొక జ్వరముగా భావించరాదు. రక్తపరీక్ష వలన మలేరియా జ్వరమని దృఢపరచవచ్చును.

వ్యాధి నిరోధం

1. దోమలు లేనిదే మలేరియా వ్యాప్తికి అవకాశం లేదు కనుక, దోమలు పెరుగుటకు అవకాశము లేకుండచేయుట ఈ వ్యాధి నిరోధానికి ముఖ్యమార్గము. నీరు నిలవేచోటగాని దోమలు పెరుగవు. అందుచే నీరు నిలచే చిన్న గుంటలను పూడ్చివేయాలి.

మాతులలో 1 పాలు పారిస్ గ్రీన్ అను మందును 99 పాళ్ల నీసుపున్నముతో కలిపి దీనిని నూతిపీటిపై సాయంత్రం చల్లాలి. తెల్లవారుసరికి దోమపిల్లలు నాశనమవుతయి. నీరు త్రాగడానికి అనుకూలంగానే వుంటుంది. పై ప్రమాణములో పారిస్ గ్రీన్ కలపడంవల్ల చేపలకుగాని నీరుత్రాగేమనుష్యులకుగాని ఏ ప్రమాదమూ వుండదు. గుడ్డు దశనుండి దోమ పెద్దదగుటకు 8 రోజులు పట్టును. కాన నీటిలోని దోమగుడ్లను వారమున కొకసారి నాశనం చెయ్యాలి.

త్రాగుటకు ఉపయోగించనిగుంటలు, దొరువులలోని నీళ్ళపై వారానికొకసారి క్రూడ్ ఆయిల్, కిరోసిన్ కలిపి పల్చనిపొరవే ర్పడునట్లు చల్లాలి, ఇందుకొక ప్రత్యేక సాధనం ఉంది.

దోమలను తినే ఒకరకం చేపలున్నయి. వాటిని నీళ్ళలో వేయుటవల్ల దోమలు నీళ్లలో పెరుగకుండా ఉంటయి.

ఇళ్లలోని గంగాళములలో, పాత్రలలో దోమలు గుడ్లుపెట్టి పెరగకుండుటకుగాను వాటిపై మూతలువేసి వుంచాలి. ఏ రోజు నీళ్ళు ఆరోజు పారబోయాలి.

మాగాణి భూములకు దగ్గరలో ఇళ్ళు కట్టుకోకూడదు. ఈభూములలో నీళ్ళు నిలచి వుండుటచే, ఇక్కడ దోమలు పెరగడానికి మంచి అవకాశముంది.

2. దోమలు కుట్టకుండా కాపాడుకొనుట: ఇందుకై దోమతెరలు ఉపయోగించాలి. మలేరియా ప్రబలియున్న ప్రాంతాలలోకి వెళ్లేవారు దోమతెర తీసుకువెళ్ళి ఉపయోగించాలి. రోజుకు మూడువడ్లగింజలెత్తు క్వైనైన్ నిమ్మకాయరసంతో తీసుకోవాలి.

ఉపచారము

ఇతర జ్వరములందుచేయు ఉపచారముల కంటె దీనియందు అధిక మేదియు చేయ నక్కరలేదు. మలేరియా సూక్ష్మజీవులుదోమ కాటు వలనగాని మన శరీరములో ప్రవేశించవు. అందువలన రోగిని తాకుటవలన, రోగి సంపర్కమువలన వ్యాధి ఇతరులకు వ్యాపించదు. కాబట్టి ఉపచారకులు రోగినుండి తమకు సంపర్కమువలన వ్యాధిఅంటుకొనునని భయపడనక్కరలేదు. రోగిని వేరు చేయనక్కరలేదు. రోగికి దోమతెరను ఉపయోగించాలి. అప్పుడు రోగిని కుట్టినదోమలు ఇతరులను కుట్టి వ్యాధిని వ్యాప్తిచేయుటకు వీలుండదు.

గడిని లోషన్‌తో కడుగుట - మొదలగు పనులు చేయవలసిన విధాయకములేదు. కాని ఈ పనులను మామూలు ప్రకారము చేయుట మంచిది.

ప్రథమ చికిత్స

దినమునకు 2 పోస్టల్‌క్వైనైన్ మాత్రలు లేక, 8 వడ్లగింజలెత్తు క్వైనైన్ చొప్పున నిమ్మకాయ రసంతో వారం రోజులు తీసుకోవాలి. సాధారణముగా మూడురోజులలో జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది.

తరువాత ఒకవారం రోజులు డాక్టరు అనుమాయిషీక్రింద మెపక్రిన్ లేక క్వినక్రిన్ అను మాత్రలను రోజుకు రెండు చొప్పున వారం రోజులు (డాక్టరు అజమాయిషీ క్రింద) మింగాలి.

ఒకొక్కప్పుడు మలేరియా అతి తీవ్రంగా వచ్చి వెంటనేప్రమాదకప్పివోతుంది. అప్పుడు వెంటనే డాక్టరు సలహా పొందాలి. డాక్టరు ఇంజక్షన్ ఇస్తారు. వాంతులు అవుతూంటే, ఉపశమించేందుకు మంచుగడ్డ, చల్లని పళ్ళరసం ఇవ్వాలి. నోటి ద్వారా క్వైనైన్ ఇమడనప్పుడు డాక్టరుచేత ఇంజక్షన్ ఇప్పించవచ్చును. మలేరియా తరచుగారావడంవల్ల కడుపులో బల్లపెరుగుట, బలహీనత, రక్తక్షయముకలుగును. అందువల్ల మలేరియా శరీరములో జీర్ణించకుండుటకు వైద్యసలహా పొందాలి.

— మరంగంటి శేషాచార్యులు
(ఎల్. ఎం. ఎస్.)
కె. వెంకట రామశాస్త్రి
(ఎం. బి. బి. ఎస్.)

సోవియట్ వీరప్రజ

వైరపుయుద్ధం - మరఫిరంగులు
తుపాకిగుండ్లూ - బాంబుల మ్రోతలు
స్వతంత్ర కాంక్షను - చంపగలేవని
చాటి చెప్పిందీ -
సోవియట్ ప్రజ
మేటిగ నిలచిందీ!

నెత్తురునోట్పి - కత్తుల తెరయై
సాధించిన - మా - ప్రజారాజ్యము
నాశంచేయగ - హిట్లరు ఎవడని
గద్దించిందీ -
సోవియట్ ప్రజ
- మర్దించిందీ!

నిరంకుశత్వం - నెత్తినరుద్దీ
ప్రజారక్తం - పానంచేసే
నాజీమూకల - ఘాతుకచర్యల
చిత్తుగ చేసిందీ -
సోవియట్ ప్రజ
- సత్తువ జూపిందీ!

జనవిజ్ఞానం - జనసాహిత్యం
ధ్వంసముచేయగ - కత్తుల దూసిన
హిట్లరు జట్లకు - ఫిరంగి గుండ్లతో
బుద్ధిని చెప్పిందీ -
సోవియట్ ప్రజ
- శిక్షను చేసిందీ!

సంగీతానికి - సాహిత్యానికి
చిత్రలేఖనా - చాతుర్యానికి
పదునులు తీర్చి - పగతురపైకి
పంపించిందీ -
సోవియట్ ప్రజ
- పరిమార్చిందీ!

సంస్కృతి అంటే - భగ్గునమండీ
తుపాకి కొరకై - తడుముల్లాదే
జంతుతత్వపు - జనహంతకుల
నేలను గూల్చిందీ -
సోవియట్ ప్రజ - జయ
- శ్రీలను గెల్చిందీ!

విజయము కొరకై - విశ్వము కొరకై
ప్రతినిమిషాన్ని - పగతుర గూల్చగ
కఠోరదీక్షతో - కృషి గావించీ
విజయము పొందిందీ -
సోవియట్ ప్రజ—జయ
- వినుతిని గాంచిందీ!

ప్రజాహితాన్ని - ప్రతికూలించే
క్రూరకర్ములూ - కపట వాదులూ
ఎందరు కలసిన - ఏమి చేసినా
విలువగలేరని - గెలువగలేరని
చాటి చెప్పిందీ -
సోవియట్ ప్రజ
- స్పష్టంచేసిందీ!

— కమల

★ పశ్చిమ గోదావరిజిల్లా

ప్రజావుద్యమంలో మహిళలు

మొన్న జిన్నూరులో జరిగిన పశ్చిమ గోదావరిజిల్లా రైతుమహాసభనుజయప్రదంగా జరపడంలో మహిళలు తమ పాత్రను ప్రశంసనీయంగా నిర్వహించారు. ఏందమంది వాలంటీర్లుగ రాత్రింబవళ్లు పనిచేశారు. సభకువచ్చిన సుమారు రెండువేల స్త్రీలకు ఏలాంటి కొరత రాకుండా చూచారు.

మహాసభ సందర్భంలో 23వ తేదీ మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు మహిళా సమావేశం జరిగింది. జిల్లా మహిళాసంఘ సహాయ కార్యదర్శి గోపరాజు సీతాదేవిగారు అధ్యక్షత వహించారు. డాక్టరు కొమర్రాజు అచ్చమాంబగారు సమాజంలో స్త్రీల స్థానం, వారికి న్యాయంగా ఉండవలసిన హక్కుల్ని గురించి విపులంగా ఉపన్యసించారు. "స్త్రీలకు ఆస్తి హక్కులేక పోవడంవల్ల జీవితమంతా పరాధీనంగా ఉండడమేకాక, కొన్ని సమయాల్లో నికృష్ట జీవితం గడపవలసికూడా వస్తూంది. హిందూలా సవరణచట్టం కూడా ఈ విషయంలో మహిళలకు పూర్తిన్యాయం కలిగించడంలేదు. దీనికోసం తీవ్రాందోళన జరపాల"న్నారు. గర్భిణీ స్త్రీలు పాటించవలసి విధులను వివరించారు. స్త్రీలలో విద్యావ్యాప్తియొక్క అవసరాన్ని నొక్కిచెప్పారు. 1500 మంది స్త్రీలు అతిశ్రద్ధతో అచ్చమాంబ గారి ఉపన్యాసాన్ని విన్నారు. వారికోరికపైని కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యగారుకూడా ఉపన్యసించారు. సోవియట్ స్త్రీలు పొందిన అభివృద్ధిని వర్ణించారు. భారత మహిళా లోకంకూడా అంత ఉన్నతస్థానానికి రావాలని ఉద్బోధించారు.

తరువాత సీతాదేవిగారు అధ్యక్షోపన్యాసం చేశారు. జిల్లామహిళాసంఘ సభ్యత్వం 3 వేలకు పెరిగిందన్నారు. మంత్రసానిసౌకర్యం కోసం గ్రామాల్లోమరుగుదొడ్ల కొసం, జరిగిన ఆందోళనను తెలియజేశారు. తమ సంఘాలను బలపరచుకోవడం ద్వారానే మహిళలు తమహక్కుల్ని సాధించగలరు. దేశస్వాతంత్ర్యోద్యమంలో తమ పాత్రను జయప్రదంగా నిర్వహించగలరని హెచ్చరించారు.

రాత్రి మహిళాసంఘదళంవారు "నాటు మంత్రసాని" అనే నాటకాన్ని ప్రదర్శించారు. తగిన తరిఫీదుపొందిన మంత్రసాని అవసరాన్ని ఈనాటకంకళ్ళకుకట్టినట్లు చిత్రించింది.

సబ్ ఇన్‌స్పెక్టర్ల అక్రమాలు

బళ్ళారిజిల్లాఆదోని తాలూకాలోరాంపురం అనేగ్రామం ఉంది. అక్కడికి 28-3-45 వ తేదీని మాధవరం పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టరు ఇస్మాయిల్‌ఖాన్, ఒకకేసు ఎంక్వయిరీ నిమిత్తం హెడ్ కానిస్టేబుల్‌తో కలిసివచ్చాడు. గ్రామపెద్దలు, రైతుసంఘ ప్రచారకులు ఎంతజాగాలోకట్ట(అరుగు)మీదకూర్చుని, మాట్లాడుకొంటున్నారు. అకస్మాత్తుగా సబ్‌ఇన్‌స్పెక్టరు, హెడ్డు ప్రవేశించారు. వీరినిచూచి గ్రామస్థులులేవలేదట! అదొక నేరంఅయింది. వెంటనే, తప్పత్రాగిన ఆ సబ్‌ఇన్‌స్పెక్టరు కాలిచెప్పుతీసి, అందినవారి, నందరినీ కొట్టాడు. కాలికి గాయం తగిలి, బాధపడుతూన్న నబిసాహెబ్‌ను మరీ విపరీతంగా కొట్టాడు. అలా కొట్టేటప్పుడు పంచాయితీబోర్డు సభ్యులు, ఒక పెద్దరైతు అడ్డురాగా, అసహ్యకరంగా దుర్భాషలాడాడు. మిమ్మల్ని కాల్చివేసే శక్తి, అధికారం నాకువున్నదంటూ చిందులుతొక్కాడు.

పై వివిరాలతో స్థానికరైతుసంఘ ప్రచారకులు జిల్లా పోలీసు సూపరెండెంటుకి, మద్రాస్ డిప్యూటి ఇన్‌స్పెక్టరు జనరల్‌కి మెమొరాండములు తయారుచేసి పంపించారు.

ఏలూరు తాలూకా, కొక్కిరపాడు గ్రామంలో లింగమనేని వెంకటేశ్వరరావు అనే రైతు కొన్నాళ్ళక్రితం ఏలూరు తాలూకా పోలీసు సబ్‌ఇన్స్పెక్టరుకు గ్రామమునసబు ద్వారా ఒక అర్జీ పంపుకున్నాడట. అందులో తన గ్రామంలోనివారు 6 గురు తనను కొట్టినట్లు తెలియజేశాడు. కేసు విచారణ చేయడానికని 29-3-45 వ తేదీని సబ్‌ఇన్స్పెక్టరు కొక్కిరపాడు వెళ్ళాడు, పోలీసుద్వారా ఫిర్యాదిని తనవద్దకు పిలిపించి, ఫిర్యాదితో, ఏలూరువచ్చి స్వయంగా రిపోర్టు చేయలేవా! అని గద్దించి, హంటరుతో వీపుమీద బాది, పొట్టమీద బూటుతో తన్నాడు. ఈ జబర్దస్తీని గూర్చి అతడు సర్కిల్ ఇన్‌స్పెక్టరుకు, డి. యస్. పి. కి అర్జీలద్వారా తెలియజేశాడు.

ఈ విధంగా, తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న సబిన్‌స్పెక్టర్లను ప్రభుత్వం వెంటనే కఠినంగా శిక్షించవలసియుంది.

★

దొంగ మార్కెట్టు దొరికింది!

ఈ మధ్య చింతలపూడి తాలూకాకు 30 జతల బండిపట్టాలు వ్యవసాయశాఖ ద్వారా తాలూకా డిమాన్‌స్ట్రేటరువద్దకు వచ్చాయి. ఆయన అందులో ఒక్కజతు అయినా న్యాయమైన కంట్రోలు ధరకు అమ్మలేదు. ఎవరికో అమ్మినట్లు ఖర్చురాసి, తన యింట్లో పెట్టుకొని, ఎక్కువ ఖరీదు యిచ్చినవారికి యిచ్చాడు. ఈ అన్యాయాన్ని గురించి రైతుసంఘ ప్రచారకులు ఆయనతో ఎన్నిసార్లు చెప్పినా, పెడచెవిని పెట్టాడు.

ఈయన తన యింట్లో, గడ్డి మేటిక్రింద 4 జతల బండిపట్టాలు దాచినట్లు, స్థానిక రైతుసంఘ ప్రచారకులు, కమ్యూనిస్టులు కనిపెట్టి, తహసిల్దారుకు రిపోర్టు యిచ్చారు. కాని, ఆయన కలుగజేసుకోలేదు. పోలీసు సబ్‌ఇన్స్పెక్టరు కూడా అతనిపై చర్య తీసుకొనుటకునిరాకరించడమేకాక, యీ విషయం డిమాన్‌స్ట్రేటరుతో చెప్పివేశాడు.

వెంటనే 29-3-45 వ రైతుసంఘ ప్రచారకులు జిల్లా కలెక్టరుకు టెలిగ్రాం యిచ్చి, గడ్డి మేటివద్ద కావలా పెట్టారు. తక్షణమే జిల్లా వ్యవసాయాధికారి గ్రామానికి వచ్చారు. వాలంటీర్లు గడ్డి మేటికింద దాచబడిన 4 పట్టాలను పట్టించారు.

ఈ పట్టాలు రైతులకు మంజూరు అయినట్లుగా డిమాన్‌స్ట్రేటరు లెక్కలురాసిఉంచాడు. వారిలో గారపాటి రాఘవయ్యగారు ఒకరు. వీరు పట్టాలకు పిటీషను పెట్టనేలేదు. రోసియ్యా అనే మరొకవ్యక్తి రైతు కానేకాడు. వ్యవసాయం లేదు! బండి అసలే లేదు. లారీక్లీనరుగా పనిచేస్తున్నాడు. ఇవన్నీ 8-3-45వ తేదీని, అనగా 20 రోజులకు ముందు మంజూరైనట్లు లెక్కల్లో ఉంది.

ఈ విషయములన్నీ జిల్లాఅధికారి స్వయముగా చూచి, రికార్డులు తీసుకువెళ్లారు. ఈయనమీద ప్రభుత్వం కఠినమైనచర్య తీసుకొంటుందని ఆశిస్తున్నాము.

12వ నిజాంరాష్ట్ర ఆంధ్రమహాసభ

ఖమ్మంమెట్టు - ఏప్రిల్ 26, 27 తేదీలలో

అధ్యక్షులు: ప్రఖ్యాతాంధ్రనాయకులు శ్రీ రావి నారాయణరెడ్డిగారు

మహాసభకు ప్రభుత్వఅనుమతివచ్చింది. సభను జయప్రదంగా జరుపుటకు అవసరమైన ఏర్పాట్లను చేస్తూంది, ఆహ్వానసంఘం.

40,000 లకు సరిపోవు సభామంటపము. 1500 ల వలంటీర్లకు క్యాంపు, 100 జతల పశువులకు సరిపోవు పశుప్రదర్శనశాల, చిత్ర ప్రదర్శనశాల, రోజుకి 10,000 మంది భోజనం చేయగల భోజనశాలలు, కుటుంబాలతో వచ్చేవారికి ప్రత్యేక వసతి గృహాలు, నిర్మించబడు తున్నాయి. గ్రామాల నుంచి వచ్చే వందలకొలది బండ్లు విడచుటకు, ప్రజలు విశ్రాంతి తీసుకొనుటకు చల్లని నీడనిచ్చే విశాలమైన మామిడితోటల సమీపంలో మహాసభ మంటపనిర్మాణం జరుగుతూంది.

మహాసభతోపాటు (1) పశువుల ప్రదర్శనం, (2) భారత, చైనా, సోవియటు చిత్ర ప్రదర్శనం, (3) వ్యవసాయ, ఆరోగ్య ప్రదర్శనం, (4) బుర్రకథలు, నాట్యం, నాటకాలు మొదలగు వైజ్ఞానిక ప్రదర్శనాలు జరుగును.

నాన్‌పార్టీనాయకులు మడికొండలో జరిగిన పోటీసభకు ఏనాడూ 1500 కంటె ఎక్కువ ప్రజలు రాలేదు. పోటీసభ అంటే ప్రజల్లోఉన్న విముఖతకు ఇంతకన్నా వేరే నిదర్శనం అక్కరలేదు. తమ కష్టములను తొలగించుటకు, ప్రజాప్రభుత్వమును స్థాపించుటకు పనిచేయుచున్న ఆంధ్రమహాసభ మాతృసంస్థయొక్క ఈ 12వ సమావేశానికి వేలసంఖ్యలో వచ్చుటకు ఉత్సాహం చూపుతున్నారు ప్రజలు.

తెలంగాణా యంతటనుండి ప్రజలు, కార్యకర్తలు - ప్రతినిధులుగా, లేక ప్రేక్షకులుగా అత్యధిక సంఖ్యలో వచ్చిపాల్గొనమని ఆహ్వానిస్తున్నాము.

బ్రిటిషు ఆంధ్ర జిల్లాల నుండి రాదలచువారు బెజవాడ మీదుగా రావలయును. (ఖమ్మంమెట్టు రైలు స్టేషను బెజవాడకు 50 మైళ్ళు వున్నది.)

సర్వదేవభట్ల రామనాథం,
ఆహ్వానసంఘాధ్యక్షులు.

పార్టీఫండు వసూళ్లు

★

గతవారంప్రకటించినమొత్తం	22,407	4 7

నెల్లూరు జిల్లా(నెల్లూరు)

శ్రీయుతులు		
నూనె వరదరాజులుశెట్టిగారు	10	0 0
కామేశ్వర రైస్ ఫ్యాక్టరీవారు	50	0 0
4 గురు సానుభూతిపరులు		
వర్తకులు - స్టవున్స్‌పేట	42	0 0
యరబోలు రామచంద్రారెడ్డి	25	3 0
చిల్లరగా	5	0 0

అనంతపురం జిల్లా

ఉరవకొండ

బుక్కశెట్టి సదాశివయ్యశెట్టి	40	0 0
యర్రా సుబ్రహ్మణ్యం	40	0 0
జనాబ్ అబ్దుల్ అజీజుసాహెబ్	30	0 0
పాకం చిన్నసుగ్గప్ప	25	0 0
యచారి శ్రీరాములు	20	0 0
బుశెట్టి వన్నప్పశెట్టి	20	0 0
బుశెట్టి బద్రప్పశెట్టి	20	0 0
యం. మల్లేశప్ప అండ్ బ్రదర్సు	15	0 0
యం. వెంకటరమణప్ప	10	0 0
యం. శ్రీనివాసులు	10	0 0
గొల్ల వన్నప్ప	10	0 0
దండా వెంకటస్వామి	10	0 0
జన్నా జగన్న	10	0 0
తలారి ఓబలేశు	10	0 0
తిరుమాళ్ళ శ్రీరాములు	10	0 0
మిడితల చిన్నతిమ్మప్ప	10	0 0
బుట్టా గంగాధరప్ప	10	0 0
జనాబ్ ఖాజీ సుల్తాన్‌సాబ్	10	0 0
పదిరూపాయలలోపు వసూళ్లు 167 మంది నుండి	240	0 0

కృష్ణా జిల్లా

బుర్రకథ దళంద్వారా

విస్సన్నపేట రైతుమహాసభ	25	0 0
జిన్నూరు రైతుమహాసభ	50	0 0
ర్యాలి ..	50	0 0

బ్యాండుదళం ద్వారా

జిన్నూరు రైతుమహాసభ	50	0 0
విస్సన్నపేట ..	25	0 0

బెజవాడ తాలూకా

చోడవరం

గొరినేని వెంకటేశ్వరరావు	10	0 0
నిమ్మగడ్డ గోపాలరావు	25	0 0
గొరినేని చిన వెంకటరత్నం	10	0 0
నిమ్మగడ్డ కృష్ణారావు	10	0 0
వుప్పలపాటి అప్పయ్య	10	0 0
కలపాల లక్ష్మయ్య	10	0 0
కొల్లి సుబ్బారావు	20	0 0
చోడవరంనుండి చిల్లరగా	77	0 0
పెనమకూరు గ్రామంనుండి చిల్లరగా	5	0 0
అన్నె చలపతిరావుగారిద్వారా (ఉప్పలూరు)	100	0 0
గారపాటి నరసింహారావు గుంటుపల్లి	10	0 0
చెరుకూరు వెంకటసుబ్బారావు గుంటుపల్లి	10	0 0
టి. ఆర్. రావు బెజవాడ	20	0 0

గుడివాడ తాలూకా

ఈడ్పుగంటి రామచంద్రరావు పెదమద్దాలి	18	0 0
వల్లభనేని సుబ్బారావు గుడ్లవల్లేరు	25	0 0
కొండిపర్తి సూర్యప్రకాశరావు బల్లిపర్రు	10	0 0
యలమంచిలి తాతయ్య కనుమూరు	10	0 0
మిక్కిలినేని వెంకటేశ్వరరావు పెండ్లి సందర్భంలో	10	0 0

బందరు తాలూకా

కాజ రవీంద్రబాబు బందరు	10	0 0
.. సురేంద్రబాబుగారు	10	0 0
జాగాబత్తుల చిన సుబ్బయ్య అండ్ బ్రదర్సు పెడన	15	0 0
పేరిశెట్టి పానకాలు పెడన	10	0 0
పెడననుండి చిల్లరగా	5	0 0
మొత్తం	23,749	15 7

దక్షిణ విశాఖజిల్లా రైతుమహాసభ

20-3-45వ తేదీని అనకాపల్లిలో తాలూకా రైతు ప్రచారకులసమావేశం జరిగింది. అనకాపల్లికి 3 మైళ్ళదూరంలోవున్న కశింకోటలో ఏప్రిల్ 29 జిల్లా రైతుమహాసభనుజరుపుటకు నిర్ణయించబడింది. 23 రిలో కూడిన ఆహ్వానసంఘాన్ని ఎన్నుకున్నారు. శ్రీ మల్ల నరసింహమూర్తిగారు ఆహ్వానసంఘాధ్యక్షులు, ఉపాధ్యక్షులు శ్రీ ఎల్లపు అప్పన్నగారు, కార్యదర్శి శ్రీ పెంటకోట వెంకటరమణగారు, సహాయ కార్యదర్శి శ్రీమంత్రిప్రగడ రమణమూర్తిగారు. కోశాధికారి సి. ఆర్. వల్లభన్‌గారు.

మహాసభకు 10వేలమంది రైతుల్ని సమీకరించడానికి తీర్మానించారు. నాటకాలు, చిత్రవేషాలు, బుర్రకథ, వ్యవసాయ ప్రదర్శనం కూడా ఉంటాయి. పలాసాలో (1940) జరిగిన అఖిలభారత రైతు మహాసభ తరువాత విశాఖజిల్లాలో మొదటిసారి బ్రహ్మాండమైన మహాసభ జరుగబోతూంది.

ఇట్లు,
ఆహ్వానసంఘం.

ఫ్యాక్టరీ కార్మికులకు జీతంమీద సంవత్సరానికి 10 రోజుల శెలవు

సంవత్సరంపొడవున కష్టించి పని చేసే కార్మికులకు ఇతర వ్యవహారాలను చూచుకొ దానికి కొంతకాలం శెలవుయివ్వాలని అనేక సంవత్సరాలనుండి ఆందోళన జరుగుతున్నది. నిలవ సొమ్ము ఏమీలేకుండా కష్టించి జీవించు వారు యీ కార్మికులు. జబ్బుపడటం. యితర వ్యవహారాలను పరిదిద్దుకోవలసిరావటం. పెళ్ళిళ్లు-చావులలో తమ బంధుకోటిలో జరగటం -వీటన్నింటిని మానవకోటి యీదవలసివుంది. కార్మికవర్గానికి కూడ యీ అవసరాలన్నీ వుంటాయి. అప్పుడు పనులుచేయటం సాధ్యంకాదు. పని మానిన రోజులకు జీతాలు లేకపోవుటవల్ల, కార్మికులు అనేక అవస్థలకు లోనుకావలసి వస్తున్నది.

ఆందోళనఫలితం

కార్మికవర్గ ఆందోళనఫలితంగా,ప్రపంచం కన్నులు తెరచింది. చాలాదేశాలలో కార్మికులకు జీతంపై శెలవులు యిస్తున్నారు. కొన్ని దేశాల ప్రభుత్వాలు శాసనాలుకూడ చేశాయి. భారతదేశంలో కార్మికుల పరిస్థితులను విచారణ చేయుటకై ప్రభుత్వమే 1930లో రాయల్ కమిషను నియమించింది. ఈ కమీషన్ వారు కార్మికులకు జీతంమీద శెలవులు యివ్వాలని సూచించారు. 1936 లో అంతర్జాతీయ కార్మికసంస్థ (ఐ. యల్. ఓ) కార్మికులకు జీతంపై శెలవులు యివ్వాలని సిఫారుసుచేసింది. కార్మికుల పరిస్థితులను విచారణచేయుటకై నియమింపబడిన కమిటీలన్నీ యీ సూచననే బలపరుచుతూ వచ్చాయి. 1942 లో వివిధరాష్ట్రాల కార్మికశాఖామంత్రులు ఢిల్లీలో సమావేశమై, తప్పనిసరిగా ఫ్యాక్టరీలలోని కార్మికులకు జీతంపై శెలవు యివ్వాలని నిశ్చయానికి వచ్చారు.

బిల్లుసారాంశము

డాక్టరు అంబేద్కరు (కేంద్రప్రభుత్వంలో కార్మికశాఖ సభ్యుడు) ఫ్యాక్టరీ ఆక్టును సవరించుతూ ఒక బిల్లు,1945 మార్చి మాసములో శాసనసభలో ప్రవేశపెట్టారు.

ఈ బిల్లు ప్రకారం ఒక ఫ్యాక్టరీలో ఒక సంవత్సరం పనిచేసిన కార్మికునకు 17 సంవత్సరాలలోపు బాలుడైతే సంవత్సరానికి 14 రోజులు, అంతకన్నా పెద్దవాడైతే 10రోజులు. జీతంపై శెలవు అనుభవించగలరు. ఈ శెలవును తమ యిష్టంవచ్చినట్లు అప్పుడప్పుడు కాని, ఒకేసారి గాని, అనుభవించవచ్చును.

ఈ శెలవును అనుభవించే ముందు ఒకే ఫ్యాక్టరీలో 12 నెలలు పనిచేసి వుండాలని తెలియచేశాను. ఈ 12 నెలల వ్యవధిలోను, ప్రమాదముల వల్లగాని, జబ్బులవల్ల గాని, యితర కారణాలవల్ల,యజమాని అనుమతితో గాని మొత్తం సంవత్సరంలో 90 రోజులూ: చట్టబద్ధమైన సమ్మెలవల్లకాని, లాకౌటుల వల్లగాని నెల రోజులూ—పని మానినప్పటికీ 12 నెలలు పనిచేసినట్లుగానే పరిగణించబడుతుంది.

శెలవు పెట్టినప్పుడు యీ శెలవు దినాలలోనే, ఆదివారములు కాని, యింకా తదితర శెలవుదినాలు గాని, కలిసివచ్చినప్పటికీ యివి కాకనే 10 దినాలు శెలవును అనుభవించవచ్చును.

ఈ 10 రోజులశెలవు సంవత్సరంలో పూర్తిగా అనుభవించవచ్చును, లేదా మరుసటి సంవత్సరంలో కూడ శెలవు సంతటిని గాని, అప్పుడప్పుడు తీసుకోగా మిగిలిన రోజుల శెలవునుగాని,వుపయోగించుకొన వచ్చును. కాని రెండు మూడు సంవత్సరాల శెలవును నిలువచేసుకొనుటకు వీలులేదు. మరుసటి సంవత్సరంలో గత సంవత్సరాల శెలవును పదిరోజులకు మించి నిలువచేసుకొని ఉపయోగించుకొనుటకు వీలులేదు. ఉదాహరణకు: మొదటిసంవత్సరంలోని 10 రోజులతో రెండవ సంవత్సరం పదిరోజులు కలిపి, మొత్తం 20 రోజుల శెలవును అనుభవించవచ్చును. కాని, మూడవ సంవత్సరానికి నిలవ వుంచుకొని యీ 20 రోజులు మూడవసంవత్సరంలోని 10రోజులు, మొత్తం 30 రోజులు ఉపయోగించుకొనుటకు వీలులేదు. 10 రోజులు మాత్రమే నిలవ వుంచుకొనవచ్చును.

శెలవుకు దరఖాస్తు పెట్టుకొని వప్పుడు, ముందుగానే శెలవులకు వచ్చేజీతంలో సగం అడ్వాన్సుగా యివ్వాలి.

ఏ ఫ్యాక్టరీలలోనైనను, శెలవులు అచరణలో వున్నాయని రాష్ట్రప్రభుత్వాలు అంగీకరించితే, ఆ ఫ్యాక్టరీలకు ఈ బిల్లు వర్తించకుండా చేయవచ్చును.

ఈ బిల్లులో సూచించిన 10 రోజుల శెలవు కంటే, అదనంగా శెలవులు అనుభవించుతున్న ఫ్యాక్టరీ కార్మికుల శెలవును యీ బిల్లు ప్రకారం తగ్గించుటకు వీలులేదు.

బిల్లులో అవకతవకలు

1. గనులు, తోటల్లోని కార్మికులకు వర్తించదు

ఈ బిల్లు ఫ్యాక్టరీ ఆక్టుక్రిందకు వచ్చే కార్మికులకే ఉపయోగపడుతుంది. ఈఆక్టు క్రిందకురాని లక్షలాది కార్మికులకు యీ బిల్లు వర్తించదు. ముఖ్యంగా గనులలో పనిచేయు కార్మికులకు, కాఫీ, తేయాకు మొదలగు తోటలలో పనిచేయువారికి, క్వారీలందును, హార్బరు మొదలగుచోట్ల పనిచేయు కార్మికులకు యీ బిల్లువల్ల యేమాత్రం లాభం కలుగదు.

అనేక యిబ్బందులకు లోనై, గనులలో పనిచేస్తున్నవారికి, తోటలలోనివారికి దీన్ని వర్తింపకుండా ఉండుట కడుశోచనీయం. భారత కార్మికవర్గ నాయకులగు కామ్రేడ్ యన్. యమ్. జోషీగారు వీరికికూడా బిల్లు వర్తించేటట్లుచెయ్యాలని సూచించినను, యీ పెట్టుబడిదారులకు ప్రభుత్వంలొంగి, గనులలోపనిచేసే కార్మికులకు కనీసం యీ 10 రోజుల శెలవైనా లేకుండాచేసింది.

2. 10 రోజుల శెలవు యేమాత్రము సరిపోదు

ఈ బిల్లు 15 సంవత్సరాలకు పూర్వం ప్రవేశపెట్టివుంటే, ప్రభుత్వం కొంత నాగరిక పద్ధతులపై నడుస్తున్నదని భావించేవారం. ఇప్పటికైనను, ప్రభుత్వం యీ సూత్రాన్ని గుర్తించినందుకు సంతోషమే. కాని ప్రభుత్వం వెంటనే యీ బిల్లును ఆచరణలో పెట్టుటలేదు, 1946 జనవరి 1 వ తేదీనుండి యీబిల్లు ఆచరణలోకి వస్తుంది.

సంవత్సరానికి 10 రోజుల శెలవు కార్మికవర్గానికంతకూ కాదు: ఫ్యాక్టరీ కార్మికులకు మాత్రమే.

కార్మికుల సంఘశక్తివలన చాలా పరిశ్రమల్లో యింతకంటే అధికముగానే శెలవులు కార్మికవర్గం పొందుతున్నది. హెల్తుయిన్సూరెన్సు, సోషల్ సెక్యూరిటీ, మొదలైన యితర సౌకర్యాలకొరకు ఆందోళన జరుగుతూన్న యీ రోజులలో 10 రోజులు శెలవు యివ్వాలని చెప్పి ఊరుకోవడం అంటే, భారత ప్రభుత్వం, మేము కూడ కార్మికులకు జీతంపై నిర్బంధంగా శెలవు యిప్పిస్తున్నామని గప్పాలు కొట్టుకొనుటకు మాత్రమే ఉపయోగపడుతున్నది.

పిల్లలమర్రి వెంకటేశ్వర్లు

చూడండి, పారిశ్రామికాభివృద్ధిలో వెనుకపడివున్న మన ఆంధ్రదేశంలోకూడా పండుగలకు, ఆదివారాలకు, చాలాచోట్ల శెలవలు పొందుతున్నారు.

మున్సిపల్ కార్మికులకు 15 రోజులు నిండు జీతంమీద, ఒక నెలరోజులు సగం జీతంమీద శెలవు యివ్వబడుతున్నది. ఇవిగాక ఆదివారాలలోను, పండుగలకు మధ్యాహ్నం పూట శెలవు.

రైల్వే తీసుకోండి. ఇక్కడ శెలవురూల్సు యేర్పరచి చాలా సంవత్సరాలైంది. అయినను, 1945 లో అంబేద్కర్ బిల్లుకంటే, అవియెంతో అభివృద్ధికరంగా వున్నాయి.సర్వీసునుబట్టి శెలవు నిర్ణయించబడింది. 3 సంవత్సరాలు సర్వీసుంటే, 10 రోజులు జీతంపై శెలవు. 3 సంవత్సరాలనుండి 10 సంవత్సరాల లోపు సర్వీసుంటే 20 రోజులు నిండు జీతంపై శెలవుపొందవచ్చు. 10 సంవత్సరాలపైనుండి20సంవత్సరాలలోపుసర్వీసుంటే25 రోజులు నిండు జీతంపైనను, 15 రోజులు సగం జీతముపైనను,శెలవుపొందవచ్చును. ఇవిగాక డాక్టరు సర్టిఫికేటుతో (జబ్బుగా వున్నప్పుడు) యింకా 20 రోజులు సగం జీతంపై శెలవుపొంద వచ్చును. 20 సంవత్సరాల పైన సర్వీసువుంటే, 30 రోజులు నిండు జీతం పైనను, 30 రోజులు సగంజీతంపైన, జబ్బుచేసినప్పుడు యింకా 60 రోజులుశెలవు పొందవచ్చును.

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ కార్యనిర్వాహకవర్గ సమావేశం

★

ఏప్రిల్ 18, 19 తేదీలందు తెనాలిలో ఫ్యాక్టరీవర్కర్సు యూనియన్ ఆఫీసునందు జరుగుతుంది. కార్యనిర్వాహక సభ్యులు తప్పక రాప్రార్థన.

ఇట్లు,
సి. వి. కె. రావు,
అధ్యక్షుడు.

ఇటీవలనే శెలవులు నిర్ణయించుటలో 1944 డిశంబరులోనే, అంటే అంబేద్కరు కళ్ళయెదుటనే, ఎలక్ట్రిక్ సప్లయికంపెనీకి, పనివారలకు ఒక ఒడంబడిక కుదిరింది. దాని ప్రకారం 5 సంవత్సరాల సర్వీసులోపు వారికి 14 రోజుల నిండుజీతముపై శెలవు, 6 రోజులుపండుగలకు నిండుజీతముపైశెలవు, 14 రోజులు సగం జీతంపై జబ్బుచేసినప్పుడు జీతంపై శెలవు యివ్వబడింది.

15సంవత్సరాల సర్వీసులోపు వారికిక్యాజువల్‌లీవు 18 రోజులు, 15 సంవత్సరాలకు పైగా సర్వీసుగలవారికి 25 రోజులు నిండు శెలవు యివ్వబడింది.

ఈ శెలవులు కార్మికులకు సంతృప్తికరంగాగాని, న్యాయముగాగాని వున్నాయని మేము భావించుటలేదు. కాని ప్రస్తుతం కంటె చాల అభివృద్ధికరంగా ఉన్నాయని అంబేద్కరుకూడ అంగీకరించాలి.

ఈ సందర్భంలో శాసనసభలో ప్రజాపార్టీల దృక్పథం సమంజసముగాలేదు. తద్దినం పెట్టినట్లు 10 రోజులు శెలవు యివ్వాలని తీర్మానించారు. అంబేద్కరు ప్రవేశపెట్టిన బిల్లులో 7 రోజులు యివ్వాలని వున్నది. దానిని కాంగ్రెసుపార్టీ సభ్యుడు అవినాశలింగం చెట్టియార్ 10 రోజులని సవరించారు. ఈ సవరణను అంబేద్కరు కూడ అంగీకరించాడు. ఈ 10 రోజుల శెలవు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణ్యంగా లేదు.

కనీసం యన్. యం. జోషీగారు కోరినట్లు 15 రోజులు శెలవు యివ్వాలని మార్చివుండవలసింది.

ఈ బిల్లును కార్మికవర్గాని కంతటికిని వర్తించేటట్లు మార్చివుండవలసింది. కార్మికవర్గానికి కనీసం నెలరోజులు క్యాజువల్ లీవు, నెలరోజులు సిక్‌లీవు (జీతముతో), దీర్ఘకాలము జబ్బుచేసినప్పుడు సగము జీతం మీద శెలవు వుండేటట్లు యీ బిల్లును మార్చివుండవలసింది.

గుంటూరు వర్తక గుమాస్తాల ప్రథమ వార్షికోత్సవం

ఏప్రిల్ 12

★

అధ్యక్షులు:
క్రొప్పురావూరి సత్యనారాయణగారు
(ఆం. రా. షాప్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు)

సోదర గుమాస్తాలు, తదితరులెల్లరు హాజరు కావలెనని ప్రార్థించుచున్నాము.

ఇట్లు,
గర్లపాటి కోటేశ్వరరావు,
ఆర్గనైజింగు సెక్రటరీ,
ది గుంటూరు షాప్ఎంప్లాయీస్ యూనియన్

ప్రజాశక్తి చందావివరాలు

★

సంవత్సరం చందా	5—0—0
అర్థసంవత్సరం చందా	2—8—0
మూడునెలలచందా	1—4—0

★ రైతుసంఘం

రైతుల రక్తమాంసాలతో నిర్మించుకున్న కంచు కోట

(4 వ పేజీ తరువాయి) "ప్రతిరైతూ, తనరాజకీయాలెట్టివైనా రైతుసంఘాల్లో చేరవచ్చు. ఏ రాజకీయాలకుచెందినా దీనిలో కలిసి పనిచేయవచ్చును. ఎన్నోసంవత్సరాలు దీనిక్రిందనే పని చేసినవరకంగా ఇప్పుడు దీన్ని కమ్యూనిస్టుజెండా అంటున్నారు. ఇదిదుష్ప్రచారంకాక మరేమిటి ? ఈ జెండా కాంగ్రెస్‌కుతోడ్పడింది. తోడ్పడుతుంది. దానికిది పోటీగాదు. ఇదివరదాకా కాంగ్రెసువారు రైతుఉద్యమ నిర్మాణానికి చేయూతనిచ్చారు. ఇప్పుడు వ్యతిరేకించుటగాని, పోటీసంఘాలు పెట్టుటగాని సహేతుకం కాజాలదు. ప్రజలకష్టాలు పెరిగిపోతున్న ఈరోజుల్లో ఉన్నప్రజాసంస్థలను విచ్ఛిన్నం చేయతలపెట్టడం అనర్థదాయకం.

కమ్యూనిస్టులమీద తప్పుడు ప్రచారం చేయడమే రంగా, కాశేశ్వరరావు మొదలయినవారి పని.వారు పార్టీని, రష్యాను దుమ్మెత్తిపోస్తున్నారు. వీరు ఎంత గొంతుచించుకున్నా ప్రపంచంలో ప్రజల సద్భావాన్ని రష్యా చూరగొంటూనే వుంది. ప్రపంచ ప్రజలు తమ ఆశలన్నిటిని సోవియటుమీదనే నిలుపుకున్నారు. అట్టి సోవియట్‌తో స్నేహభావంతో వుండాలని అందరూ వాంఛిస్తున్నారు. మనదేశంలో కూడ ఎందరో పెద్దలు, గాంధీ, నెహ్రూ, ఠాగూరులు, కాంగ్రెసు కూడ అట్టి స్నేహాన్నే కోరింది. రంగా, కాశేశ్వరరావులవంటివారు యదార్థాన్ని మరుగుపుచ్చలేరు." అనిచెప్పిసుందరయ్యగారు "కాంగ్రెసు నాయకుల విడుదల కోసం, జాతీయైక్యత, జాతీయప్రభుత్వ స్థాపనకోసం పాటుపడవలసిన బాధ్యత, రైతులపైనుందని హెచ్చరించారు. తరువాత స్వామి సహజానందసరస్వతి ప్రవర్తనను వివరించారు. "కిసాన్‌సభ పాలసీని కాదని తన ప్రత్యేకపంథాను అనుసరించాలని అతను పట్టుపట్టాడు. ప్రజాస్వామికసంస్థ అయిన కిసాన్‌సభలో అలా చేయడానికి వీలులేదు. దానిపై అతను తనకులేని అధికారాన్ని చెలాయించి ప్రధానకార్యదర్శిని తొలగించి, ప్రధాన కార్యాలయాన్నే రద్దుచేయబోయాడు. ఇది అక్రమమని కిసాన్‌సభ గర్హించేసరికి ఇక తనకు స్థానంలేదని రాజీనామా యిచ్చాడు. ఇలాంటివారెందరెవరైనాఆగక కిసాన్‌ఉద్యమం ముందడుగు వేస్తూనేవుంటుంద"ని సుందరయ్యగారన్నారు.

ఎండ తీక్ష్ణంగా ఉన్నా అన్ని వేలమందీ 12 గంటల వరకు కూర్చొని సుందరయ్యగారి ఉపోద్ఘాతను తదేకధ్యానంతో విన్నారు.

సాయంత్రం 3 గంటలకు పశుప్రదర్శనం జరిగింది. అప్పటి ఉత్సాహానికి, కోలాహలానికి అంతులేదు. గెలిచిన వాటికి ముచ్చటయిన వెండిగంటలు మొదలయిన బహుమతు లిచ్చారు.

విచ్ఛిన్నకులకు హెచ్చరిక

నాలుగు గంటలకు బహిరంగ సభ. ప్రారంభసమయానికి సభాస్థలం సుమారు 10,000మంది ప్రజలతో కమలపండువు గూర్చింది. వలంటీర్లు ఎంతో నేర్పుతో అంతజనంలోనూ క్రమశిక్షణకు భంగం రాకుండా కాపాడారు. స్త్రీ వలంటీర్లు స్త్రీలకు కావలసిన సదుపాయాలన్నీ చేశారు. వంటీర్లు ప్రజలందరి మన్ననలనందారు.

ఇంతలో వేదికపైకి, నాయకులు వచ్చారు. కరతాళాలు; జయజయ ధ్వానాలు మిన్నుముట్టాయి. ఆహ్వానసంఘాధ్యక్షులు శ్రీ పెన్మత్స వెంకట నరసింహరాజుగారు నాయకులకు, ప్రతినిధులకు, వేలాది సభికులకు సుస్వాగతమన్నారు.

తరువాత ఆహ్వానసంఘ కార్యదర్శి మహాసభకు వచ్చిన సందేశాలను చదివారు. అఖిలభారత కిసాన్‌సభ ప్రధాన కార్యదర్శి బంకిం ముఖర్జీ; బెంగాల్‌రాష్ట్ర కిసాన్‌సభ కార్యదర్శి, మద్రాసు మాజీ మేయరు; కార్మిక నాయకుడు అయిన చక్కరైశెట్టి; శ్రీ లక్కరాజు సుబ్బారావు; తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెసు అసెంబ్లీ కార్యదర్శి శ్రీ యర్రాప్రగడ బావరాజు; శ్రీ కాట్రగడ్డ నారాయణరావు యం. యల్. ఏ.; శ్రీ కె.వి.ఆర్. స్వామినాయుడు యం. యల్. ఏ; కామ్రేడ్ కొన్నెలగడ్డ రామలింగయ్య—వీరందరూ పంపిన సందేశాలను చదివారు.

జిల్లాలో వివిధ కార్మిక సంఘాల్లో సంఘటితమైఉన్న 7000 కార్మికుల తరఫున జిల్లా ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్, ఎర్రనక్షత్రంమీద రైతు కూలీ ఐక్యతను సూచించే యువతీ యువకుల విగ్రహాలున్న వెండిడాలును; అల్యూమినియం కార్మికసంఘంవారు ఎర్రనక్షత్రంమీద అమర్చబడిన సుత్తి కొడవలి చిహ్నన్ని రైతుమహాసభకు బహూకరించారు. కర్షక కార్మిక సంఘీభావాన్ని చాటిచెప్పారు.

తరువాత మహాసభ ప్రారంభకులు కామ్రేడ్ పరులేకర్ ఉపన్యసించారు. మన దేశంలో ప్రస్తుతమున్న విషాదకర పరిస్థితులను వివరించి ఇలా అన్నారు: "ఇంతకన్నాదారుణమైన పరిస్థితుల్లో ఉండికూడ ఫ్రాన్సు, యుగోస్లావియా, ఇటలీ ప్రజలు చివరకు స్వాతంత్ర్యాన్ని, ప్రజా ప్రభుత్వాలను సాధించారు. అచంచలమైన జాతీయైక్యతను నిర్మించుకొనుటవల్ల వీరికిశక్తి కలిగింది. ఆ శక్తిముందు స్థానిక అభివృద్ధి నిరోధకులుగాని, చర్చిలు మఠాలుగాని నిలవలేకపోయాయి. ఆ దేశాలు మనకొక దివ్యసందేశాన్నందచేస్తున్నాయి. ఐక్యతతో ఆ ప్రజలలా ముందుకు పోతుంటే

బందరుతాలూకా మహాసభ నాయకుల ఊరేగింపు

మనం ఇంకా రెండేళ్ళనాటి పరిస్థితుల్లోనేఉన్నాం. కాంగ్రెసు లీగు ఐక్యత మనకింకా గగనకుసుమంగానే ఉంది. ఈ ఐక్యతను సాధించిన మరుక్షణంలో జాతీయప్రభుత్వం లభిస్తుంది.

"బెంగాల్, ఒరిస్సా, బీహారు, రాయలసీమ, కేరళ మొదలైన ప్రాంతాల్లో కరువుకాటకాలు చెలరేగుతున్నాయి. రైతులస్థితి దుర్భరంగా ఉంది. దీనికంతటికి కారణం పరాయిప్రభుత్వ మంటారు కొందరు. అయితే ఏకముఖంగా ఎదుర్కొని దానిని తొలగించి దేశాన్ని సుభిక్షం చేయగల జాతీయప్రభుత్వాన్ని స్థాపించడానికి మరెందుకు చొరవ తీసుకోరు? పైపెచ్చు ఇలా అంటున్న పెద్దలే కమ్యూనిస్టు వ్యతిరేకత పేరుతో ఉన్న రైతుసంఘాలు మొదలైన ప్రజా ఉద్యమాలను విచ్ఛిన్నంచేయ బూనుకుంటున్నారు. ఈపోకడలవల్ల బలపడేది ఆ పరాయిప్రభుత్వమే అన్న సంగతి వీరికక్కర్లేదు. తమ కక్షలు తీర్చుకోవడమే ఈ విచ్ఛిన్నకులకు ప్రధానం. ప్రజలు ఏగంగలో కలిసినా ఫరవాలేదు. ఇలాంటివారిలో రంగా, కాశేశ్వరరావులు ముఖ్యులు. వీరి ఎత్తుగడలు కాంగ్రెసుకే దెబ్బతీస్తున్నాయి. కాని వీరి ప్రయత్నాలు ఫలించవు. ఉదాహరణకు పశ్చిమగోదావరిలో వారు పోటీసభ పెడితే దానికి 1500 అయినా రాలేదు. జిల్లా రైతుమహాసభకు 17000 కు పైగా వచ్చారు. విచ్ఛిన్నకులను అవలకునెట్టి ప్రజాఉద్యమం మహాప్రవాహంలా ముందుకు సాగిపోక తప్పదనడానికి ఇదే నిదర్శన.

"అఖిలభారత రైతుమహాసంస్థ కమ్యూనిస్టు సంస్థకాదు. రైతులు తమ రక్త మాంసాలతో నిర్మించుకున్న కంచుకోట అది. అందులో కమ్యూనిస్టులు ప్రముఖ స్థానంలో ఉన్నారంటే - అది చిత్తశుద్ధిగల కార్యదీక్షవల్ల లభించిన స్థానం మాత్రమే. ప్రజా సేవకుల కందరికీ అలాంటి స్థానం ఆక్రమించుకోగల హక్కు ఉంది-అవకాశమూ ఉంది. వచ్చి ఐక్య రైతు ఉద్యమాభివృద్ధికి తోడ్పడవలసిందని దేశభక్తులందరికీ నా విజ్ఞప్తి"



దివితాలూకా రైతుమహాసభ ప్రభలు

అధ్యక్షోపన్యాసం

తరువాత నండూరి ప్రసాదరావుగారు తమ అధ్యక్షోపన్యాసం చేశారు.

"ఈనాడు మన దేశంలో ప్రతిజిల్లాలోను, ప్రతి గ్రామంలోను తిండి సమస్య ప్రధానంగా ఉంది. దీనిని పరిష్కరించుటద్వారానే మనం మన ప్రజల్ని రక్షించుకోగలం. ఇందుకు ప్రధానంగా పూనుకోవలసింది రైతాంగమే. పంటలధికంగా పండించాలి. అందుకు జలాధారాల మరమ్మతుకు పూనుకోవాలి, కొత్తవి నిర్మించాలి. దేశభక్తియుతమైన ఈ కార్యక్రమాన్ని కొనసాగించుటకు రైతులు సంఘశక్తితో అన్ని ఆటంకాలను ఎదుర్కొవాలి.

"దామాషా నీటిసంపకం గురించి ఉభయగోదావరి జిల్లాలకు తగాదాలున్నాయి. ఈ తగాదాలవల్ల ఎంతైనా నష్టం కలుగుతుంది. కాబట్టి దానిని సౌమ్యంగా పరిష్కరించుకోవాలి. ఉభయజిల్లాలలోను అధికపంటలకవకాశం కలిగించాలి. గోదావరి గంగలో మారింట 99 పాళ్లు సముద్రంలో కలిసి నిష్ప్రయోజన మవుతుంది. అలాకాకుండా పోలవరం, కలిక్రిప్రాజెక్టులను నిర్మించి ఈనీరు వ్యవసాయానికుపయోగపడేలా చేయాలని ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి.

"ఇంకా జిల్లారైతుల్ని అనేక సమస్య లెదుర్కొంటున్నాయి. పేరవరం పంపింగు స్కీములో మార్పులు చేయించాలి. కొత్తపల్లి - అయినాపురం చానలుక్రింద భూముల్ని దాళ్వా ఆయకట్టులో చేర్పించాలి. వరదలవల్ల దెబ్బతిన్న లంక రైతులకు రెమిషన్లు ఇప్పించాలి. కిర్లంపూడి చెరుకు ఫ్యాక్టరీవారు కంట్రాక్టు తీసుకొన్న చెరుకువంతా సకాలంలో తీసుకువెళ్ళేలా ఆందోళన చేయాలి. చెరుకు మణుగు 1-8 రు. 26 లు; బెల్లంపుట్టి రు. 60 లు ధర నిర్ణయం కావాలి.

"ఈ కోర్కెల నన్నిటినీ తీర్చుకోవాలంటే రైతులందరూ రైతుసంఘంలోచేరి, ఐక్య రైతుఉద్యమాన్ని నిర్మించుకోవాలి. రంగా, కాశేశ్వరరావుల వంటి విచ్ఛిన్నకులను అరికట్టాలి." అధికపంటలను పండించడమేకాక, తమ అవసరాలకుపోగా మిగిలి ధాన్యాన్ని కంట్రోలు ధరకు ప్రజలకందించాలని కోరారు. ఈవిషయంలో రంగా దేశద్రోహకరమయిన వినాదం లేవదీశాడు - బస్తా రు. 12 లకు అమ్మాలంటున్నాడని హెచ్చరించారు. ఈ ధరకోరడమంటే ఇవ్వటికే కరువుకాటకాలతో అల్లాడుతూన్న ప్రజల్ని మృత్యుదేవతకు బలి ఇవ్వడమే అవుతుంది - రైతులిది గమనించాలని చెప్పి ముగించారు.

వైజ్ఞానిక ప్రదర్శనము

రాత్రి 9-30 కి వైజ్ఞానిక ప్రదర్శనలు జరిగాయి. 15000 మంది ప్రజలు ఈ ప్రదర్శనలను చూచారు. వీరిలో 2000కు పైగా స్త్రీలు. గుంటూరు జిల్లా నాట్యదళం బెంగాల్ కరువు బుర్రకథ చెప్పింది. కృష్ణాజిల్లాదళం 'వీరేశలింగంకథ' చెప్పింది. కుమారి సీత, పరిపూర్ణలు కరువుగీతాలు పాడారు. ఈ ప్రదర్శన లందరికీ సంది (మిగతా 11 వ పేజీలో)

ట్రాఫిక్ రూల్సు అమలు జరుపుటలో అఘాయిత్యాలు

మార్చి ఇరవైయేడవ రోజు. ఉదయం 8 గంటలు కూడా కాలేదు. బెజవాడలో మంగుళూరుహోటలు చౌకులో చాలా హడావిడిగా ఉంది. చాలా మంది పోలీసులు అటూ ఇటూ తిరుగుతున్నారు. ఈలలపై ఈలలు వినబడుతున్నాయి. ఒక పక్కకు చూద్దును గదా. 70, 80 మంది పల్లెటూళ్ళ గుమిగూడి వున్నారు. ఇంకా పరీక్షిద్దుమగదా. వారి చుట్టూ పోలీసులు కావలా కాస్తున్నారు. అంతా కొత్తగా కనపడింది. ఏమో, అని ఒక పెద్దమనిషిని అడిగాను. "ట్రాఫికు రూల్సండి బాబూ! ట్రాఫిక్ రూల్సు!" అన్నాడు.

పోలీసులకావలాలోనించబిత్తరమొగాలతో అమాయకులు చూస్తున్నారు. తాము చేసిన అపరాధం ఏమిటో వాళ్ళకు బోధపడలేదు. చూస్తుండగానే, పాపం పెరిగినట్లు సంఖ్య పెరిగిపోతూ ఉంది. "వీళ్ళంతా నేరస్థులే?" అని అడిగాను ప్రక్కనున్న ఆయనను. "మీరే చూడండి తమాషా!" అన్నాడు ఆయన.

అందరూ నేరస్థులు కారు

ఒకాయన పోయేబండిని తప్పుకు పోతూంటే "అడుగో రోడ్డుమధ్య కొచ్చావ్" అని పట్టుకున్నారు. ఒక ప్రక్కనుంచి మరోప్రక్కకు పోయేవాళ్ళనుకూడా పట్టుకున్నారు. ఒకాయన ఎడమప్రక్కనే సైకిలు మీద వెళ్తుంటే. "ఏయ్, ఆగు" మన్నారు. నేనేమీ రోడ్డు మధ్యగా తొక్కడంలేదంటే, "కావాలంటే డిఫెన్సు పెట్టుకో"మని మందలించారు ఒక పోలీసు. ఇంతే గాదు. రూల్సు తెలియని అమాయకులు ఎంతోమందున్నారు. తమ జన్మలో రోడ్డు రూల్సు తెలియని పల్లెటూళ్ల పాటకజనమున్నారు. అరెస్టయినవాళ్ళ దగ్గరకు వెళ్ళిన వారిని విలబడమన్నారు. (ఉదాహరణకు గద్ద మణుగు సూర్యనారాయణగారు).

ఇలా ఒక పదినిమిషాలలో సుమారు 150 మంది పోలీసుల గుప్పెట్లో చిక్కుకున్నారు.

అరెస్టయినవాళ్ళలోంచి గోల బయలుదేరింది. "ఏంకాదు. గాభరాపడకండి! ఐదు నిమిషాలలో అయిపోతుంది!" అని కాపలా పోలీసులు తియ్యటి మాటలు చెప్పారు.

అంతలోనే బస్సులు వచ్చాయి. ఈజనాన్ని వాటిల్లోదూదికూరినట్టుకూరారు. బందితుల్లోంచి హాహాకారాలు బయలుదేరాయి. "ఎక్కడికి? ఎక్కడికి?" కాని, జవాబు చెప్పేవాడులేదు. ధైర్యంవీడి భోరుమంటున్న వారపు బ్రాహ్మడి ఏడుపు బస్సుహారన్ లో కలిసిపోయింది.

పోలీసు స్టేషన్లో

స్టేషనులో అడుగుబెట్టగానే, స్థాన బలిమి కాబోలు, పోలీసుల వైఖరి మారింది. తియ్యని మాటలకు బదులు తిట్లు.

8-30 నుంచి ప్రారంభమైంది చెర. "ఐదు నిమిషాలు" అరగంటైంది. గంట.... రెండు గంటలు.... కాని మోక్షంలేదు. ఏమయ్యా అంటే. "మధ్యాన్నం రెండుదాకా ఇంతే!" అన్నారు.

ఉన్న వందన్నరమందిలో ఎక్కువమంది కాఫీతాగనివాళ్ళు, మొగమైనాకడుక్కోనివాళ్లు, ఉన్నారు. "మా అడ్రసులు తీసుకున్నారు గదా, వదిలిపెట్టగూడదా" అంటే ససేమిరా అన్నారు. "నాకు కెమిస్ట్రీ పరీక్షఉంది. పోకపోతే, ఈ ఏడాదంతా వృధా! వదలండి. కోర్టుకువస్తా"నని ఒక విద్యార్థి ప్రాధేయపడితే "షటప్, పూర్" అని కసిరిగొట్టారు. పదకొండైంది. మా భోజనాల మాటేమిటంటే, మాకు తెలియదన్నారు.

ఇట్లా పన్నెండు, ఒంటిగంట అయింది. మండువేసవి. కూచోడానికి కూడా బాగులేదు. తాగడానికి నీళ్ళుఅయినా లేవు. బైటఎండ మాడవేస్తుంటే, లోపల ఆకలి దహించి వేస్తోంది. ఇక లాభంలేదని నేను, ఒక రైతుసంఘమాయన సబ్ఇన్స్పెక్టరు దగ్గరకు వెళ్ళాం. "జనం అల్లాడిపోతున్నారు. తిండిమాటేమిటి?" అని అడిగాం. "అరెస్టులో ఉన్నప్పుడు బాధ్యతమీదేగదా" అంటే "నేనేం చేయలే"నన్నాడు "ఏమయ్యా ఏమి ముంచుకు పోయింది? ఇదేమంత పెద్దనేరం? ఇదేం ఖూనీయా, దొమ్మీయా? సొంతపూచీకత్తుమీదనైనా ఆకెమిస్ట్రీ విద్యార్థిని వదలిపెట్టకూడదా?" అంటే "తెలిసినవాళ్ళకే అనుమతి ఇస్తాను, కావాలంటే మీకిస్తాను" అన్నారు. "మాకేమీ అక్కరలేద"ని తిరిగి వచ్చేశాం.

పడిగాపులు

మధ్యాన్నం ఒంటిగంటన్నరకల్లా బెంచి మేజిస్ట్రీటు కోర్టుకు చేరుకున్నాయి, ఉసూరోమంటూ ఆ నిర్భాగ్యపు జీవాలు.

కాని వీళ్ళకుముందే ఒకనూరుకుపైగా "నేరస్థులు" కోర్టు ఆవరణలో ఉన్నారు.

జి. రాధాకృష్ణమూర్తి
బి. ఏ., బి. యల్.

(టౌనునుంచి వచ్చినవాళ్ళు). ఇక జాగాలేదు. అందుచేత గవర్నరుపేట "నేరస్థు" లందర్నీ కోర్టుకు ఎదురుగా, రోడ్డుమీద కూచోబెట్టారు! ఇకచూడండి చోద్యం! దోవనపోయేవాళ్ళ కళ్ళంతా వీరిమీదే! నెత్తిమాడే ఎండ. రోడ్ల మీద దుమ్ము. నకనకలాడే ఆకలి. కూచోడానికైనా చోటులేకపోవడం. దోవనపోయే వాళ్ల వింతచూపులు.

అన్యాయానికితోడు యిలా అవమానం!

ఇదంతా ఒక చిన్న నేరానికి! "న్యాయమా! నువ్వెక్కడున్నావే?" అనిపించింది.

కోర్టు ఫార్సు

మూడుగంటలకు దర్శనమిచ్చారు ఆనరరీ బెంచిమేజిస్ట్రేటులు ఈచాతకపక్షులకు.

కోర్టు ఒక చిన్నరూము. ఒక పెద్దబల్ల. ఒకపక్క సబిన్స్పెక్టరు, హెడ్, కొంతమంది కానిస్టేబుల్సు, మరొకప్రక్క 20, 30 మంది ముద్దాయిలు. ముందు నలుగురు ఆనరరీ మేజిస్ట్రీటులు.

కోర్టుకిక్కిరిసిపోయింది.

ఇక విచారణ. "మీరు చెప్పేది ఏమన్నా ఉన్నదా?" అని రావుసాహేబు గొల్లపూడి నరసింహారావుగారు (మేజిస్ట్రీటు) ముద్దాయీలను ప్రశ్నించారు. కొందరు తప్పుచేశామన్నారు. తక్కినవారు చేయలేదన్నారు.

అందరికీ తలకొక రూపాయి జరిమానా అని తీర్పు!

న్యాయక్రమం

ఇక రెండోబాచి (జట్టు). మీరేమన్నా నేరం చేశారాఅని కూడ వాళ్ళను అడగలేదు. లోపలికి రాగానే హెడ్ గారు "ఊఁ, ఊఁ రూపాయిపెట్టి వెళ్ళిపోండి" అని చెప్పడం ప్రారంభించాడు. బైటపడ్డదే చాలుగదా అని, చాలమంది కిక్కురు మనకుండా రూపాయి చెల్లించి బయటపడ్డారు.

నీవేనేరం చేశావు? అని అడగడంలేదు. చేశాడా అని విచారించడం లేదు. పై పెచ్చు డిఫెన్సు పెట్టుకుంటానంటే, "డిఫెన్సులేకుండా పోతే రూపాయితో పోతుంది. డిఫెన్సు పెట్టుకుంటే రెండు రూపాయలు," అని రావు సాహెబు గొల్లపూడి నరసింహారావుగారు కొందరికి సలహాఇచ్చారు. న్యాయస్థానంలో నుండి ఈ మాటలు ఏ విధంగా అనగలిగారో బోధపడడం లేదు.

ఇక చేసేదేముంది? "నేరస్థులు" ఒక్కొకరు లోపలికి రావడం, బల్లమీద రూపాయి పెట్టడం-బదుకుజీవుడా అంటూ బయటకు నడవడం!

అసత్యపు కేసులు

నేను ఒక ముద్దాయిని. "ఏమయ్యా, నీవు డిఫెన్సు పెట్టుకుంటావా?" అని ఆనరరీ మేజిస్ట్రేటు గొల్లపూడి నరసింహారావుగారడిగారు. సరే నీవు చెప్పేదేమిటో చెప్పమన్నారు. "నే చెప్పేదేమిటి, అసలు నేనేమి నేరం చేశానో మీరే చెప్పాల"న్నాను. మేజిస్ట్రేటు చార్జిషీటు చదివారు. నేరం : రోడ్డుమధ్య నడవడం. అందువల్ల, ట్రాఫికుకుఅత్యంతరంకలిగించడం. ముద్దాయి, "అసలు నేను రోడ్డుమీద నడవేలేదండీ" అని అన్నాడు. "రుజువు?" అని ప్రశ్న. "అది ప్రాసిక్యూషను వారి పనండి" అని జవాబు. "నిన్న రెస్టు చేసిందెవరు?" "అది నేనెలా చెబుతానండీ?" సరేలేండి. మొగంమీద మచ్చున్నాతను. 190 నం. అనుకుంటా పిలవండి"

ముద్దాయి రోడ్డుమధ్యగానడచి పోతున్నాడని, కానిస్టేబు పరీక్షలో చెప్పాడు. కాని క్రాసు పరీక్షలో ముద్దాయి సైకిలుమీద పోతున్నాడని(నడచిగాదు.) తేలింది.

తరువాత నా తరఫున ఒక సాక్షిని విచారించారు. ఆయన ముద్దాయి రోడ్డు ప్రక్కగానే పోతుండగా చూచాను అని చెప్పాడు. సబ్ఇన్స్పెక్టరు కానిస్టేబుల్ చెప్పిందానికి దీనికి తేడా లేదన్నాడు. నేను ఉందన్నాను. సాక్షిని క్రాసుచేస్తానంటే మేజిస్ట్రేటు మీసాక్షిని మీరే క్రాసుచేయడానికి వీల్లేదన్నారు. కోర్టువారు నాకు 5 రూపాయలు జరిమానా అన్నారు.

మరీ ఘోరం

రైతుసంఘంమనిషిని విచారణచేశారు. ముద్దాయి చెప్పింది: "నేను రోడ్డును దాటుతున్నాను.... "నన్ను అరెస్టుచేసింది 1154 నెంబరు పోలీసు. కాని 374 నెంబరు పోలీసుచే సాక్ష్యం ఇప్పించారు. అరెస్టు జరిగిన చోటు అన్సారీపార్కువద్దయితే, తాలూకాకోర్టువద్దన్నారు. నామీదచార్జీ అబద్దం. కోర్టువారు న్యాయం గలుగజేయాలి." కోర్టువారు. రెండురూపాయలు జరిమానా అన్నారు.

రశీదు లివ్వలేదు

సుమారు మూడువందల మందిని రెండు గంటలలో విచారణచేశారు. కొద్దిమంది తప్ప తక్కినవాళ్లు జరిమానా చెల్లించారు. కాని ఏఒక్కరికీ రసీదుయివ్వలేదు.. నేనూ, రైతుసంఘంమనిషి రసీదు లివ్వమంటే "ఇది చిన్న కేసు నీకు యివ్వ"రని జవాబు. చిన్న కేసుకేకాబోలు ఉదయం 8-30 నుంచి సాయంత్రం 5 వరకు, 8-30 గంటలు తిండి లేకుండా మాడ్చడం!

ట్రాఫిక్కును బాగుపరచడం ఎలా?

ప్రజలు నేరంచేయకుండా చూడడం పోలీసువారికి ప్రధానంగా కనబడడంలేదు. శిక్షించడమే ప్రధానంగా కనబడుతోంది. ఉదాహరణకు 27—3—45 తర్వాత ఏహడావుడీలేదు. ప్రజలు యధాప్రకారంగానే పోతున్నారు.

కాబట్టి అధికారులు పురజనులకుట్రాఫిక్ రూల్సును ఇంకా తెలియజెప్పాలి. ప్రతి ముఖ్యప్రదేశంలోను పోస్టర్లు పెట్టాలి. ఆవశ్యకత ఏమిటో ప్రచారం చేయాలి. ఏ. ఆర్. పి. నిబంధనలను బోధించిన పద్ధతిలో పదే పదే – ప్రాక్టీసుతో సహా-బోధించాలి. రెండు నెలలు చేశామంటే, చాలదు. ఏన్నో ఏళ్ళ తరబడిగా సాగుతున్న అలవాట్లు రెండు నెలల్లో పోవు. అలవాటు పడేదాకా తెలియచెప్పాలి.

ఇంకోవిషయం. పల్లెటూళ్ళవారి సంగతి మరీ కష్టం. వాళ్లకు ఈ నిబంధనలే తెలియవు. ఊరిలోని ప్రచారం వాళ్ళకు వెళ్ళదు గదా! ఇక వాళ్ళను అరెస్టుచేస్తే, వాళ్ల గతేమవుతుంది? అధికారులు వాళ్ళ విషయంలో మరీ ఎక్కువ జాగ్రత, ఓర్పు చూపించాలి. అంతేగాని, "లా" ను అతిక్రమించారుగదా అని నిర్బంధించి కష్ట పెట్టడంలో లాభంలేదు. నిబంధనను గుడ్డిగా అమలుజరపడమేగాని, నిబంధన అసలు ఉద్దేశ్యం నెరవేరదు.

ఉత్తరవిశాఖ కరువు బాధితులకు సహాయం

ఆంధ్రరాష్ట్ర మెడికల్ ఎసోసియేషన్ తరఫున ప్రారంభమైన "ఉత్తరవిశాఖ వైద్య సహాయనిధి"కి 31—3—45 ఏ తేదీ వరకు మొత్తం రు. 1799—11—6 విరాళాలు వచ్చినట్లు డాక్టరు ఎం. వి. కృష్ణరావుగారు (మెడికల్ ఎసోసియేషన్ కార్యదర్శి) తెలియజేస్తున్నారు.

(3 వ పేజీ తరువాయి) గాదు ఓడిపోయింది. నైతికంగాను, రాజకీయంగాను కూడా ఓడిపోయారు. అన్నిజాతులు, తెగల ప్రజలు సమానులు అనే మా రాజనీతి (సోవియట్ నీతి) జయం పొందింది. వివిధ జాతులమధ్య సౌభ్రాతృత్వం కావాలనే సిద్ధాంతం జయించింది. జాతివిద్వేషం, పశుతుల్యమైన జాతీయ దురహంకారం (హిట్లరునీతి) సంపూర్ణంగా ఓడిపోయింది."

బెంగాలులో తెరవెనుక గాధ

(2 వ పేజీ తరువాయి) తీసుకున్నారు. పెద్ద వర్తకు లందరితోను అతనికిలింకులున్నాయి. లీగ్‌పార్టీలో చీలిక తీసుకు రావడంలో ఇతని పాత్ర చాలా వుందనిప్రతీతి.

మంత్రివర్గం ఓడిపోయిన తరవాత ముస్లిం విద్యార్థు లనేకమంది మార్వాడీ వర్తకుల్ని. రూలింగ్ యిచ్చిన అధ్యక్షుని. నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలో ప్రదర్శనం జరిపారు.

ఫజ్లుల్‌హక్ యూరపియన్‌గ్రూప్ నాయకునితో గుసగుసలాడు తున్నాడు. కొత్త మంత్రివర్గ స్థాపనకు గవర్నర్ ఫజ్లుల్‌ హక్కునే పిలుస్తారో, పిలవరోనని వ్యతిరేకపక్షంవారు కుతూహలంగా చూస్తున్నాడు. తోముపార్టీకి చెందిన పి. ఎన్. బెనర్జీ మరొక సభ్యునితో, నాతోస్యం విజమైంది. చూడవా: అని ఆనందం పట్టలేక అన్నాడు. (ఇతనికి జ్యోతిషం తెలుసునని ప్రతీతి).

మంత్రివర్గంలో ప్రముఖ స్థానమలంకరించిన మర్వార్డీ కదలక మెదలక, మౌనముద్ర వహించారు. తాను పాలుపోసిపెంచిన "పెద్ద మనుష్యులం"తా ఇలా అయిపోయారేమా: అనే చింత అతన్ని పీడిస్తోంది కాబోలు.

ఇక ముస్లింలీగ్‌లోఉన్న యువకవర్గాల సంగతి. పాపం వంది మంత్రివర్గం ధ్రద్దలైనందుకు వారెంతో సంతోషించారు. ముఖ్యంగా లీగ్ కార్యాలయంలో ఇది స్పష్టంగా గోచరించింది.

ప్రస్తుత పరిస్థితులు

అభివృద్ధినికోరే ముస్లింలీగ్‌వర్గాలు కాంగ్రెస్‌వాదులతో సంప్రతింపులు జరుపుతున్నారు. అన్ని పార్టీలతో గూడిన సంయుక్త మంత్రివర్గమే బెంగాల్ రాష్ట్రాన్ని కాపాడగలదని వారి విశ్వాసం. రాజకీయ ఖైదీల విడుదల, లంచగొండితనాన్ని నిర్మూలించడం, రేషనింగు, కంట్రోలు - ఇవి తమ కార్యక్రమములో చేర్చడాని కంగీకరిస్తున్నారు. అయితే, ఫజ్లుల్‌హక్‌ను కొత్రమంత్రివర్గంలో చేర్చుకొనే విషయం ఒక గడ్డుసమస్యగా పరిణమిస్తోంది. అతన్ని చేర్చుకోకూడదని లీగ్‌వర్గాల అభిప్రాయం. చేర్చుకొని తీరాలని కిరణ్‌ శంకర్‌రాయి (కాంగ్రెసు) పట్టుదల. పైకి కిరణ్‌శంకర్ సంయుక్త మంత్రివర్గాని కను కూలంగానే ప్రకటనలు చేస్తున్నాడు. కాని, ఫజ్లుల్ హక్కువుంటేగాని వీల్లేదని పట్టుపడుతున్నాడు. ఇదివరలో హక్ మంత్రివర్గం లంచగొండితనాన్ని, దొంగవ్యాపారాన్ని ఎంత వరకు అరికట్టగలిగిందో లోకానికి తెలుసు. అట్టి అవకాశవాది యొక్క సహాయంతో ముస్లింలీగ్‌ని దెబ్బకొట్టాలని కిరణ్‌శంకర్ యొక్క ఎత్తు. తోనుపార్టీకిచెందిన కొందరికి కొత్తమంత్రివర్గంలో స్థానమిచ్చికూడా లీగ్‌ను పడగొట్టవచ్చునని ఆయన ఊహ.

కాంగ్రెసులోనే "ఖాదీగ్రూప్" వారుకొందరున్నారు. వర్కింగ్ కమిటీలో సభ్యుడైన ప్రఫుల్ల ఘోష్ వీరికి నాయకుడు. ఈయన విడుదలై వచ్చాక బెంగాల్ కాంగ్రెసువాదుల్ని ఏక తాటిమీద నడుపడానికి ఎట్టి ప్రయత్నం చేయకుండా, దూరంగా కూర్చున్నారు. బట్టల సమస్య బెంగాల్‌లో ఎంతో తీవ్రరూపం దాల్చి, కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకొంటున్న సమయంతో ఈయన బట్టలపర పరా ఉద్యమ" నాయకులతో చెప్పిన సమాధానం ఎంతైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. అందరూ రాట్నం వడికితే, యీ సమస్య ఉండదని ఈయన జవాబు!

ఈవిధంగా, నేడుబెంగాల్‌లో కాంగ్రెసుగాని, లీగ్‌వర్గాలుగాని సంయుక్త మంత్రివర్గ స్థాపనకు గట్టిప్రయత్నం చేయడంలేదు. ఒక పైపు నజిముద్దీన్ (మాజీ ప్రధాని) గవర్నరు వైపు దృష్టులు నిగిడ్చి చూస్తున్నాడు. లీగ్ వర్గాలు కాంగ్రెసుపక్షంవారితో సంప్రతింపులు సాగిస్తున్నారుగాని, కాంగ్రెసువాదులు ఒక వైపు సంయుక్త మంత్రివర్గం [illegible] అంటూ మరోవైపు ముస్లింలీగ్‌ని దెబ్బ[illegible] లని టోనుముతాతోను, ఫజ్లుల్ హక్[illegible] చేతులు కలుపుతున్నారు. "ఖాదీ[illegible] దూరంగా కూచుని, రాట్నం [illegible]

ఇక హిందూమహాసభ[illegible] రష్ముల పక్షం వహించి పనిచేస్తున్నారు.

బెంగాల్ గవర్నరు యిదంతా చూచి, "బెంగాల్‌లో వివిధపార్టీలమధ్య ఏకీభావం కుదరలేదు; నేను చేసేదేమిటి? అధికారాన్ని హస్తగతంచేసుకోక గత్యంతరం ఏముంది?" అన్నట్లుగా కులుకుతూ కూచున్నారు.

మొత్తంమీదబెంగాల్ రాజకీయవాతావరణం కారు మబ్బులతో కప్పబడివుంది.

(8 వ పేజీ తరువాయి) కాలను ప్రజల హృదయాలకు హత్తించుకున్నారు. విశాఖ జిల్లా కరువునిధికి అప్పటికప్పుడు రు.154 లు ప్రోగయింది.

దేశం కొత్తదారి తొక్కుతున్న ఈరోజుల్లో రైతుమహాసభ జిల్లా రైతుల్లో నూతనోత్సాహం, కార్యదీక్ష ఉత్పొంగించింది. రైతు సేవకులెవరో, విచ్ఛిన్నకులెవరో రైతులు స్పష్టంగా గ్రహించారు. ఎందరెదురైనా, ఎన్నికుతంత్రాలకు ఒడిగట్టినా, చైతన్యం, కార్యదీక్ష కుంటు పడదు. రైతుఉద్యమం దినదినాభివృద్ధిపొంది - గమ్యస్థానం చేరక తప్పదు.

రైతుమహాసభ శంఖారావం

(1 వ పేజీ తరువాయి) జంది అయిన, వ్యవసాయంనేర్చుకొనిపాటుబడే పశువులకే ప్రధమ బహుమతినీయవంకల్పించింది. రైతుసంఘం దుక్కి వందేవికి పామేదాగా దున్నే రైతుల్లెం దరోపోటీలలో పాల్గొంటామని ఆహ్వానసంఘ ఆఫీసుకువచ్చి చెపుతున్నారు.

ప్రజల సహకారం

మహాసభకు కావలసిన ఖర్చు ఇరువై వేలని అంచనా వేశారు. ఆయా తాలూకాలకు వాటివాటి తాహతునుబట్టి కోటాలువిభజించారు. మూర్గురూ, ముక్కుతూ కోటాలు బరువైనా యన్నారు. కొందరు అర్గనైజర్లు. అంతా కదలి వసూలుచేసింది వారంరోజులకు మించలేదు. 11 వేల రూపాయలు వసూళ్లు; పది వేల వాగ్దానాలు వచ్చేశాయి. దాదాపు మహాసభకవసరమైన తాటాకు 40 వేలదాకా ఉచితంగానే వచ్చింది. అడిగిందే తడవుగ అప్యాయంగా ప్రజలు విరాళాలిస్తున్నారు. అందాకా ఎందుకు; తెనాలిటౌన్‌కికోటా తీసుకొమ్మంటే, ఆహ్వాన సంఘాధ్యక్షుడు కామ్రేడ్ అమ్మయ్య వెయ్యిరూపాయలు చాలన్నాడు. తీరావసూళ్లు ప్రారంభిస్తే, ఇప్పటికే రెండువేలకు మించింది. కనీసం మరొక వెయ్యిరూపాయలు సులభంగా వస్తాయి. విస్తళ్ళదిబ్బ, చింతపండు, చెక్కలు, దోసకాయలు, బస్తాలు, అరటిగెలలు, కూరగాయలు విరాళాలొచ్చాయి. దావులూరు రైతువర్కర్లదళం గ్రామమంతా వసూళ్ళు పూర్తిచేసి, తిరిగి వస్తోంది. అన్నం రెడ్డెమ్మ అనే ఒకపేద అభిమాని, పిల్చి 'ఏమండీ ఎంత పేదవాణ్ని అయితేమాత్రం రైతుసభకు చందా యివ్వవద్దా?' అని ఒక రూపాయి యిచ్చారు. గ్రామంలోని ఎరుకల కుటుంబాలన్నీ వారే చొరవతీసుకొని, ఇంటింటికి తిరిగి, వసూలుచేస్తున్నారు. ఇదంతా ఏమి సూచిస్తోంది? రైతుసంఘం ప్రజా హృదయాల్లో బలమైన స్థానం సంపాదించింది. రైతుసభకు చందా అని అడిగితే తులమో వలమో యిచ్చినవారేగాని. లేదన్నవారు అరుదు.

సభకువచ్చే జాతీయ నాయకులు

ఏ కమ్యూనిస్టుపార్టీ కార్మిక, రైతు, విద్యార్థి యువజన ఉద్యమాల్ని నిర్మించి, బ్రహ్మాండమైన ప్రజాసంఘాలను నెలకొల్పి జాతీయోద్యమాన్ని బలపరిచిందో అట్టి అఖిలభారతకమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి కామ్రేడ్ పి. సి. జోషీ వస్తున్నారు.

1930 సత్యాగ్రహ పోరాటంలో పంజాబు రాష్ట్రంలో (పెషావర్) ప్రభుత్వం స్వాతంత్ర్య యోధులపై కాల్పులకు ఆర్డరిస్తే, సోదర దేశీయులను, స్వాతంత్ర్య వీరులను కాల్చనని ధిక్కరించిన ఫలితంగా యావజ్జీవ ద్వీపాంతరవాసశిక్షకుగురియైన కామ్రేడ్ ఠాకూర్ చంద్రసింగ్ (ఘూర్వాలిసైనిక వీరుడు) ఇటీవలనే విడుదలయ్యాడు. ఆయన మహాసభకు రావటం మన అదృష్టమనాలి.

అఖిలభారత కిసాన్‌కౌన్సిల్ సభ్యుడు, ఆంధ్రకమ్యూనిస్టు నాయకుడు, మనకు చిరపరిచితుడయినకామ్రేడ్ సుందరయ్య; ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ కార్యదర్శి కామ్రేడ్ వందూరి ప్రసాదరావు; అధ్యక్షుడు కామ్రేడ్ కడియాల గోపాలరావు మున్నగు ప్రముఖులెందరో మహాసభకువచ్చి సందేశాలిస్తారు.

ఊరంతా ఒకత్రోవయితే వులిపికట్ట మరొకత్రోవ!

రైతాంగాని కిదొక మహా పర్వదినం. ఆబాలగోపాలం మహాసభను దిగ్విజయం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే పోటీసంఘాల ప్రతినిధులు మాత్రం ఊపిరి సలపకుండా కుట్రపై కుట్రలు, ప్లానుపై ప్లానులు, మహాసభ జరుగు తేదీలలోనే గోవాడలో మరొకసభఅని ప్రకటనలు. మరికొన్ని తాలూకాలలో ఏదో ఒక తేలు సంఘం పేర మీటింగులని ప్రచారం. గోడలమీద మహాసభకై చేసిన ప్రకటనలపై పేడబూయడం. తెనాలిలోని అల్లరిగ్యాంగు యొక్క ప్రత్యేక కార్యక్రమంఇది. ఏదోఒక హడావిడితో మన రైతుమహాసభకు మనుష్యులురాకుండాచెయ్యాలని సంకల్పం పాపం! ఇది కొత్తగాదు; గతసంవత్సర అఖిలభారత రైతుమహాసభను జరక్కుండా చేయడానికి అన్ని రకాల వినాదాలు వాడిచూచారు. అయితే రాదలచుకొన్న రైతాంగాన్నెంతవరకు ఆపారు? 'ఏమండీ! ఈ గోవాడ రైతుమహాసభ, విదుతోప్రలు రైతాంగ విద్యాలయం వగైరాలతో కాంగ్రెసు ఎస్సెంబ్లీకి ఎంతవరకు సంబంధముందండీ?' అని ఒకరిద్దరు కాంగ్రెసుపెద్దల్ని అడిగితే, 'అబ్బే! మా కాంగ్రెసు ఎస్సెంబ్లీకిగాని, కిసాన్ కాంగ్రెసుకుగాని వాటితో సంబంధం లేదని' వారన్నారు. నూటికి నూటొక్కపాళ్ల కాంగ్రెసు వాదినని చెప్పుకునే రంగా భార్యలవారు కాంగ్రెసు ఎస్సెంబ్లీలో గూడ ఆషాఢభూతి వేషాలేగాబోలు! ఒకే ఒక సంస్థ-కాంగ్రెసు! ఒకే ఒక జండా-త్రివర్ణ పతాకం! ఒకే ఒక నాయకుడు-మహాత్మ!

అని వుపన్యాసాలు, పత్రికల్లో వ్యాసాలు. అఖిలభారత గ్రామీణులసంఘం, రైతుసంఘం వెలిస్తర్లు, అఖిల మానవసంఘం అంటూ ఏవో కొన్ని సంఘాలు, వాటిపేరిట తమకు తోచిన తలతిక్క రాజకీయాలు! మరల పేచీలు!

ప్రజల ఉత్సాహం

వేలకొలది ప్రజలు మహాసభకు తరలిరా సన్నిద్ధులవుతున్నారు. అందులోను గుంటూరు జిల్లా రైతులా, వ్యతిరేకుల విచ్ఛిన్న ప్రచారానికి మోసపోయేది? వల్లూరు, పెదనందిపాడు, చీరాల, పేరాల సత్యాగ్రహాల్లో; 1920, 1930 పోరాటాల్లో కాకలు తీరిన జాతీయవాదులు వీరుడు. బెజవాడ మహాసభలాంటిది తెనాలిలో జరుగుతోందట, తప్పక వెళ్ళాలని తహతహలాడుతున్నారు. ఒక్క గుంటూరు తాలూకా పొన్నెకల్లు పెంటరుమంది వందలబండ్లు, వేలప్రజలు బయలుదేరుతున్నారు. ఎక్కడ ఒంగోలు, నర్సరావుపేటతాలూకాలు; అక్కడ మంది రెండుమూడు వేలమంది ప్రయాణమవుతున్నారని అహ్వానసంఘానికి వార్తలు వస్తున్నాయి. జిల్లాలో ఏ జాతీయాభిమానియీ మహాసభను చూడకుండా వుండగలడు? ఏ స్త్రీ ఈ మహదవకాశాన్ని జారవిడుస్తుంది? రెండు వేల సుశిక్షిత వలంటీర్లు బారులు దీర్చి నడుస్తూంటే, వేలకొలది స్త్రీ పురుషులు నాయకుల సందేశాలు వినడానికి సమావేశమైతే, మరొక బెజవాడ మహాసభ మనకు జ్ఞాపకం రాదా?

విజ్ఞప్తి.

రైతు సోదరులారా! సోదరీమణులా!

రైతుమహాసభకు కుటుంబాలు కుటుంబాలుగ బండ్లపై తరలిరండి.

మీకు సరిపడ్డబియ్యం, కట్టెలువగైరా బండ్లతొట్లలో వేసుకురండి.

మజ్జిగ, పెరుగు, పచ్చళ్ళు, కూరగాయలు విరివిగా తెచ్చి అహ్వానసంఘ ఆఫీసులో ఇవ్వండి.

మహాసభను జయప్రదంచేసి మనజిల్లా సాంప్రదాయాలను నిలబెట్టండి.

రావి అమ్మయ్య
అహ్వానసంఘాధ్యక్షుడు.

★ యుద్ధ సమీక్ష

తాపీ మోహన్‌రావు

జపానుమీద సోవియట్ పిడుగు

●

"సోవియట్ యూనియన్ - జపాను తాటస్థ్య సంధి 1941 ఏప్రిల్ 13వ తేదీని జరిగింది. అంటే-సోవియట్‌మీద జర్మనీ విరుచుకుపడక పూర్వం; బ్రిటన్-అమెరికాలతో జపాను యుద్ధానికి దిగక పూర్వమన్నమాట. నాటినుండి పరిస్థితులు పూర్తిగ మారిపోయాయి. జర్మనీ సోవియట్‌పై దాడి ప్రారంభించింది. ఆ జర్మనీకి జపాను సాయం చేస్తూ వచ్చింది పైపెచ్చు, సోవియట్‌కి మిత్రులయిన అమెరికా, బ్రిటనులపై జపాను యుద్ధం ప్రారంభించింది. ఈ పరిస్థితుల్లో సోవియట్ - జపాను తాటస్థ్య సంధి పత్రానికి అర్థంలేదు; ఈ సంధివింకా పాటించడం అసంభవము" - అని చెప్పి సోవియట్ ప్రభుత్వం మొన్న 5వ తేదీని ఆ సంధిని రద్దుచేసింది. పరాజయపరంపరల పాలవుతూన్న జపానుమీద ఒక పెద్దపిడుగు పడింది.

సోవియట్ తీసుకొన్న చర్యతో పసిఫిక్కు మహాయుద్ధం సరికొత్త స్థాయికి వచ్చిందనక తప్పదు. ఈ ఒక్క ప్రకటనతో పసిఫిక్కు రంగంలో అంతిమ విజయాన్ని ఎంతో చేరువకు తెచ్చింది సోవియట్ ప్రభుత్వం.

నేటి పరిస్థితులు

దీని అర్థం, రేపోమాపో రెడార్మీ పసిఫిక్ యుద్ధరంగంలోకి ఉరుకుతుందని కాదు. ఇప్పట్లో రెడార్మీ పసిఫిక్కు యుద్ధరంగాన్ని ప్రవేశించక పోవచ్చుకూడా. కాని రాజకీయంగా, మిలిటరీరీత్యా సోవియట్ చర్యయొక్క ప్రభావం తక్షణం కనపడుతుంది. ఈనాడు జపాను చైనాలో కొత్తదండయాత్రను తలపెట్టినట్లు సూచనలున్నాయి. మొన్నమొన్ననే ఒక అమెరికా విమానాశ్రయాన్ని ఆక్రమించుకుంది. ఇంకా ఉన్న విమానాశ్రయాలను కూడా కబళింప జూస్తుంది. అంతేకాకుండా చుంకింగ్ మీదనే దెబ్బగొట్టి, చైనానుపూర్తిగా చిత్తుచేయాలని కూడా తలపెట్టింది. ఒకవైపు ఈ సన్నాహాలు చేస్తూ, మరోవైపురాజకీయంగా కూడా చైనాను లోబరుచుకుందామని కుట్రలు సాగిస్తున్నారు, జపానువారు. చైనా ప్రభుత్వ పక్షమయిన కొమింటాంగులో జపాను అనుకూలవాదులున్నారని ఇదివరకే మనం చూచాం. జపానుతో లోపాయికారీగా వ్యాపారం మొదలయిన సంబంధాలున్న వారున్నారు. వీళ్ళప్రాబల్యాన్ని ఉపయోగించుకొని జపాను చైనాతో సంధిబేరాలుకూడా సాగిస్తూంది. ప్రజలపట్ల తనదాతృత్వాన్ని చూపించుకోటం కోసం తగ్గింది ఈమధ్య రుద్రాక్ష పిల్లి వేషాలుకూడా వేస్తూంది.

చైనా, మంచూరియా, కొరియా దేశాలను ఏక ఖండంగా కలిపికట్టి మిత్రమండలి దండయాత్రనెదుర్కోవాలని జపాను ఎత్తుగడ. ఈ విధమైన ప్రతిఘటనను దీర్ఘకాలం కొనసాగిస్తే మిత్రమండలిలో యుద్ధ విముఖత ప్రబలుతుందనీ, అప్పుడు తనకనుకూలమైన షరతులతో ఒడంబడిక కుదుర్చుకోవచ్చుననీ జపాను ఆశ. అటుచైనాలో మార్షల్ చంగ్-కై-షేక్ అనుసరిస్తున్న ఐక్యతావ్యతిరేక పంథా, ఇటు ఇండియాలో బ్రిటిష్ ప్రభుత్వ వైఖరి, జపానువారి ఆశలకు ఆస్కారంగా ఉన్నాయి.

గొడ్డలి పెట్టు

ఇప్పుడీ ఎత్తుగడలకు, ఈఆశలకు గొడ్డలిపెట్టు పెట్టింది, సోవియట్ చర్య. మిలిటరీ రీత్యాచూస్తే: ఇన్నర్‌మంగోలియా, మంచూరియా, కొరియాసరిహద్దు రక్షణలను మరింత బలపరుచుకోవలసినఖారం ఇప్పుడు జపానుమీద అదనంగా పడింది. అటునుంచి సోవియట్ ఎప్పటికే ఉప్పెన లేవదీస్తుందో అని కాపుదలగా అదనపు సేనల్నిపంపక తప్పదు. చైనాలో కొత్తదండయాత్రకు సమీకరించిన సేనల్ని, ఆయుధబలాన్ని కొంత ఇటుమళ్ళించవలసివస్తుంది. అందుచే చైనాలో కొత్తదండయాత్ర సన్నాహాలను, ఇటు మిత్రమండలి దండయాత్ర నెదుర్కొడానికి చేస్తున్న సన్నాహాలను బలహీనపరుచుకొనక తప్పదు. అంతేకాదు - జపాను కతి సమీపంలోఉన్న సోవియట్ ప్రదేశాలపై అమెరికా విమానాశ్రయాలేర్పడ గలవు.

ఇక రాజకీయంగా కొమింటాంగు పక్షంలోఉన్న జపాను అనుకూల బృందానికి సోవియట్‌చర్య ఒక పెద్ద మొట్టికాయ. ఆసియాఖండంలోను, పసిఫిక్కురంగంలోను, సోవియట్ ఒక పెద్దరాజ్యం. యూరప్‌లో దురాక్రమణ దారులను మట్టుపెట్టి, శాంతి భద్రతలతోకూడుకున్న నూతనవ్యవస్థ నిర్మాణానికి పూనుకొంది సోవియట్. అలాంటి రాజ్యం విశాల ఆసియాఖండంలో ఫాసిస్టు దురాక్రమణ దారులు ఏరూపంలో నైనా మిగిలివుండడాన్ని సహిస్తుందనడం కలలోని వార్త. ఫాసిజాన్ని సమూలంగా నాశనంచేయడానికే తోడ్పడుతుంది. నేటి పసిఫిక్కు రంగంలో ప్రప్రధానపాత్ర వహిస్తున్న చైనాలో ఫాసిస్టు జపాను అనుకూల ముఠాలను తూర్పారబట్టి, వారి ఆటలు సరికట్టడానికి కృషిచేస్తుంది. చైనాలో కొమింటాంగు నియంతృత్వాన్ని తొలగించి, ప్రజాపక్షాలన్నీకలసి ఉన్న ప్రభుత్వస్థాపనకు కృషి చేస్తున్న వారందరికీ నేటి సోవియట్ చర్య నూతనోత్సాహాన్ని, ఇనుమడించినబలాన్ని చేకూర్చుతుందనడానికి సందేహంలేదు.

ఒకవైపు ఫాసిస్టుజపాన్ని రూపుమాపడానికి, మరోవైపు చైనాలో పరిస్థితులు చక్కబడడానికి సోవియట్‌చర్య ఈ విధంగా ఉపయోగపడుతుంది.

జపానులో కంగారు

350 మైళ్ళదూరంలోనే అమెరికన్ సేనలు రియుక్యు దీవుల్లో విజృంభిస్తున్నాయి. జపానుకు దక్షిణంగా అమెరికా నౌకాబలం జపాను నౌకాబలాన్ని పట్టుకొని చితుకగొట్టింది. అన్నిటికన్నా పెద్ద యుద్ధనావల్లో ఒకటయిన 'యమాటో'ను (45000 టన్నుల బరువుగలది) ముంచివేశారు అమెరికన్లు. మరో, ఆరుయుద్ధనావలు, 450 విమానాలు నాశనమయాయి. రియుక్యు దీవుల్లో దాడి ప్రారంభ మయినప్పటినుంచి 1212 జపాను విమానాలు నాశనమయాయి. ఇదివరకే నౌకాబలంలో కలిగిన నష్టాలకు దీనినికూడా కలుపుతే ఇకజపానుకునౌకాబలం ఏమాత్రం మగిలి ఉందా అని సందేహించవలసి వస్తుంది. దీనికితోడు అమెరికన్ విమానాలు జపాను పారిశ్రామిక కేంద్రాల మీద విశ్వసైర విహారంగా బాంబులు కురిపించి తీరని నష్టం కలిగిస్తున్నాయి. వీటన్నిటికితోడు సోవియట్ ఇప్పుడీ పిడుగును విసిరింది. ఇక జపాను పాలకవర్గం స్థితి ఎలా ఉంటుందో వేరేచెప్పాలా? దెబ్బతో మంత్రివర్గం మారిపోయింది. జపాను కాళ్ళబేరానికి దిగుతుందని అంచనా వేస్తున్నారు కొందరు వ్యాఖ్యాతలు. ఇది అతి తొందర కావచ్చు. దురాక్రమణ రుచిమరిగిన ఫాసిస్టు దోపిడీగాండ్రు ఇంత తొందరగ లొంగిరారు. ఇంకా గట్టి దెబ్బలు తీయవలసి ఉంది.

అమెరికావారు తమ పాత్రను అమోఘంగా కొనసాగిస్తున్నారు. నేటి సోవియట్ చర్య జపానుమీద మిలిటరీగాను, రాజకీయంగాను పెద్ద దెబ్బతీసింది. బ్రిటన్‌కూడా నడుం బిగించవలసిన సమయం వచ్చింది. భారత సమస్యను పరిష్కరించి ఈదేశాన్నొక మహా కేంద్రంగా ఉపయోగించి తోడి మిత్ర రాజ్యాలతో చేతులు కలపవలసిన సమయం వచ్చింది.

9—4—45

---

7 వ గుంటూరుజిల్లా
రైతుమహాసభ - తెనాలి

ఏప్రియల్ 15, 16 తేదీలలో

మహాసభాధ్యక్షులు :

శ్రీ కడియాల గోపాలరావుగారు

ప్రారంభకులు :

పి. సి. జోషి

జండా ప్రతిష్ఠాపకులు :

రావి నారాయణరెడ్డిగారు

(స్టేటుకాంగ్రెసు నాయకులు, నిజాంరాష్ట్ర ఆంధ్రమహాసభాధ్యక్షులు, బ్రహ్మాండమైన సంస్థాన ప్రజోద్యమ నిర్మాత)

ఉపన్యాసకులు :

పుచ్చలపల్లి సుందరయ్యగారు
(కేంద్ర కిసాన్‌కౌన్సిల్ సభ్యులు)
ముక్కామల నాగభూషణంగారు
వావిలాల గోపాలకృష్ణయ్యగారు
కొల్లా వెంకయ్యగారు

---

5 వ కృష్ణాజిల్లా వ్యవసాయ కూలీ మహాసభ

★

మహాసభ మొట్టమొదట ఏప్రియల్ 14, 15 తేదీలలో, దివితాలూకా కొండవరం గ్రామములో జరుపుటకు నిశ్చయించబడింది. కాని కొండవరం గ్రామము రాకపోకలకు సౌకర్యముగా లేనందున, బందరు, బెజవాడ రోడ్డు మీదయున్న నిడుమోలు గ్రామమున మే 1వ తేదీన జరుపుటకు నిర్ణయించబడింది.

జర్మనీలో

ఆస్ట్రియా రాజధాని వియన్నాను రెడార్మీ చుట్టిముట్టింది. నగరంలో మూడుముఖ్య రైలు స్టేషన్లు వశమయాయి. బ్రాటిస్లావాకి రెడార్మీ చేజిక్కింది. తూర్పు ప్రష్యా రాజధాని కోనిగ్స్‌బర్గ్ పూర్తిగా రెడార్మీ వశమయింది. పడమట బ్రిటిష్ సైన్యాలు బ్రెమెన్‌పై అగ్నివర్షం కురిపిస్తున్నాయి. ఆపై గమ్యస్థానం హాంబర్గ. దక్షిణాన 7 మైళ్ళలో అమెరికన్ సేనలు. దానికి దక్షిణాన కాసెల్ అనే ప్రధాన రైల్వేకూడలి మిత్రసేనల వశమయింది. ఇంకా దక్షిణంగా అమెరికన్ సేనలు లీప్జిగ్ మీద ఉరుకుతున్నాయి. దానికి 70 మైళ్ళ దూరంలో ఉన్నాయి. ఈ నగరానికి తూర్పున రెడార్మీ వందమైళ్ళ దూరంలోనే ఉంది.

Editor : M. Chandrasekhara Rao, Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet - Bezwada

END OF ISSUE